
నేటి నుంచి బాలలకు ఎంఆర్ టీకాలు

● 9నెలల నుంచి 15ఏళ్లలోపు చిన్నారులకు
మీజిల్స్, రుబెల్లా వ్యాధుల నివారణ టీకాలు : డీఎం అండ్ హెచ్‌వో



ఎంఆర్ వ్యాక్సిన్

జిల్లావ్యాప్తంగా మీజిల్స్, రుబెల్లా నివారణకు ఎంఆర్ టీకాల కార్యక్రమాన్ని గురువారం నుంచి ప్రారంభించనున్నారు. 9 నెలల నుంచి 15ఏళ్లలోపు చిన్నారులకు తప్పకుండా ఈ టీకాలు వేయించాలని డీఎం అండ్ హెచ్‌వో తొడసం చందు సూచించారు. పిల్లల్లో వచ్చే చర్మ వ్యాధులతో పాటు కాలానుగుణంగా సంభవించే సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ఈ టీకాలను వేయించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకోసం జిల్లా వ్యాప్తంగా కేంద్రాలను, వైద్య సిబ్బందిని సన్నద్ధం చేశామన్నారు.

5

www.andhrajyothy.com


ఆంధ్రజ్యోతి

ANDHRAJYOTHY

ఆదిలాబాద్

20

గురువారం 17 ఆగస్టు 2017



పెనుగంగాలో.. తోడేళ్లు!



- పెనుగంగాలో దర్జాగా ఇసుక దందా
- నది నుంచి యథేచ్ఛగా ట్రాక్టర్లలో తరలింపు
- అనుమతుల పేరిట అక్రమ వ్యాపారం
- నిత్యం లక్షల రూపాయల్లో బిజినెస్
- కట్టడి చేయాల్సిన అధికారులే కళ్లు మూసుకుంటున్న వైనం
- అక్రమార్కులకు అధికార పార్టీ నేతల అండదండలు
- ప్రభుత్వ ఆదేశాలపై పట్టింపు కరువు

ఆంధ్రజ్యోతి ఫోకస్

9



పెనుగంగాలో ఇసుక తోడేళ్లు.. చెలరేగిపోతున్నాయి. జిల్లా సరిహద్దులో ప్రవహిస్తున్న ఈ నదిలో నుంచి అక్రమార్కులు ఇసుకను ఇష్టారాజ్యంగా తోడేస్తూ లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరిట రహస్య ప్రాంతాల్లో ఇసుకను పెద్దఎత్తున డంపు చేస్తూ బాగోతం నడుపుతున్నారు. పెనుగంగా పరివాహక ప్రాంతంలోని పలు వాగుల్లో ఇసుక రవాణాకు ప్రత్యేకంగా రోడ్డు మార్గాలను వేసుకుని ఇసుకను తరలించడం మరీ విడ్డూరం. పెనుగంగా నదిలో భారీగా ఇసుక మేటలు అందుబాటులో ఉండడం, ఇటీవల వర్షాలు కురవక నదీ ప్రవాహం లేకపోవడంతో అక్రమార్కులు ఇదే అదనుగా భావిస్తున్నారు. అంతేకాకుండా, ఇసుకాసురులు మూడు డంపులు.. ఆరు ట్రాక్టర్లు అన్న విధంగా తమ ఇసుక అక్రమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అయితే, ఇసుక అక్రమ రవాణాపై కొరఢా ఝుళిపించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను స్థానిక అధికారులు బేఖాతర్ చేస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. పైగా ఈ ఇసుక తోడేళ్లకు అధికార పార్టీ నేతల అండదండలు కూడా పుష్కలంగా ఉండడంతో వారి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.

(ఆంధ్రజ్యోతి, ఆదిలాబాద్)

రైతులు సాధించాలి.. ఆర్థికాభివృద్ధి

● వ్యవసాయ శాఖ మంత్రి జోగు రామన్న
● జిల్లా కేంద్రంలో దూడల పెంపకం కేంద్రం ప్రారంభం



కేంద్రంలో దూడలను పరిశీలిస్తున్న మంత్రి రామన్న

8

అభివృద్ధికి ఆమడ దూరంలో..

- కనీస వసతులకు నోచుకోని గిరిజన గ్రామాలు
- వాగులు, వంకలు పొర్లడంతో బాహ్య ప్రపంచానికి దూరం
- ఆదుకోవాలంటూ వేడుకుంటున్న గిరిజనం




వంకతుమ్మ వాగులో నుంచి నడుస్తున్న గిరిజనులు

6

మద్యం వద్దంటూ మహిళల ఆందోళన


మద్యం విక్రయాలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బుధవారం మహిళా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఎడాపెడా లైసెన్సులు ఇస్తున్నారే తప్ప.. మద్యం వల్ల వాటిల్లే పర్యావసానాలపైనా దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.



3

ఉన్నత విద్యకు రుణాలు

● పేద ప్రతిభావంతులకు వరం విద్యాలక్ష్మి పథకం
● ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్రం



విద్యాలక్ష్మి పథకం లోగో

మంచిర్యాల టౌన్ : కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ 2015-16 కేంద్ర వార్షిక బడ్జెట్‌లో విద్యాలక్ష్మి పథకం ప్రవేశపెట్టారు. దీన్ని గతేడాది ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే ఉండాల్సిన అర్హతలు, విధి విధానాలు మీకోసం..

ప్రత్యేక పోర్టల్ ద్వారా దరఖాస్తులు..

బ్యాంక్ రుణాలను పొందాలనుకునే వారు http://w.w.w.vidhyalaxmi.com.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. మొదటి పేజీలో రిజిస్టర్ బాక్స్‌ను క్లిక్ చేయాలి. ఆ వెంటనే మరోబాక్స్ వస్తుంది. అందులో అడిగిన పేరు, ఇతర వివరాలను నమోదు చేయాలి. దాని ఆధారంగా మరో బాక్స్ తెరవాలి. అందులో ఫిలప్ సింగిల్ ఫాం అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి అడిగిన వివరాలను అందించాలి. ఆ తర్వాత మూడో బాక్స్‌ను తెరిచి అప్లై మల్టిపుల్ బాక్స్‌ను క్లిక్ చేయాలి. ఏ బ్యాంక్ ద్వారా రుణం పొందాలనుకుంటున్నారో సంబంధిత బ్యాంక్ దరఖాస్తు పూర్తి చేసుకుని ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేసుకోవచ్చు. తర్వాత దరఖాస్తు ఏ స్థితిలో ఉంది. రుణం ఎప్పుడు వస్తుంది. ఏ మేరకు ఇస్తారు. అన్న వివరాలను కూడా ఎప్పటికప్పుడు ఈ సైట్‌లోనే మీ పాస్‌వర్డ్ ఆధారంగా తెలుసుకునే వీలుంటుంది. విద్యార్థి విద్యకు రుణాలిచ్చేవాటిలో ఎస్‌బీఐ, సెంట్రల్ బ్యాంక్, కెనరా, యూనియన్, ఆంధ్రా, ఐడీబీఐ, యూబీఐ, పంజాబ్ నేషనల్, బీవోబీ, హెచ్‌డీఎఫ్‌సీ, దేనా తదితర బ్యాంకులున్నాయి.

మీకోసం

ఆర్థిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో...

విద్యా రుణాలందించే ఈ ప్రత్యేక పోర్టల్ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఉన్నత విద్య మానవ వనరుల అభివృద్ధి శాఖలు, భారతీయ బ్యాంకుల సంఘం (ఐబీఏ) సంయుక్త భాగస్వామ్యంతో పర్యవేక్షిస్తారు. రూ.4.5లక్షల ఆదాయం ఉన్న కుటుంబ దేశీయ విద్య రుణం తీసుకుంటే వడ్డీని ప్రభుత్వం భరిస్తుంది. రూ.7.5 లక్షల వరకు 10 శాతం, ఆపైన దాటితే 10.75 శాతం వడ్డీ విధిస్తారు. దేశీయ విద్యకు రూ.10 లక్షల వరకు ఇస్తారు. రూ.4 లక్షల వరకు ఏ విధమైన సెక్యూరిటీ లేకుండానే రుణం ఇస్తారు. ఆ మొత్తం దాటితే రూ.7.5 లక్షల వరకు మూడో వ్యక్తి నుంచి వ్యక్తిగత హామీ తీసుకుంటారు. అది కూడా దాటితే ఆస్తులను హామీగా ఇవ్వాల్సి ఉంటుంది. విదేశీ విద్యకు రూ.15 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఇస్తారు. ఎస్‌బీఐవో ఎంపిక చేసిన బ్రాంచ్ లు హార్వర్డ్ విశ్వవిద్యాలయం వంటి సంస్థల్లో సీట్లు వచ్చిన వారికి రూ.1.5 కోట్ల వరకు రుణమిచ్చే అవకాశం ఉంది.


ధ్రువీకరణ పత్రాలు ఉండాలి...

విద్యార్థి చదివిన విద్యా సంస్థ నుంచి బదిలీ ధ్రువపత్రం, మార్కుల జాబితాలు. ఇప్పటి వరకు పొందిన ఉపకార వేతన వివరాల పత్రాలు. ఉన్నత విద్య ర్యాంక్ కార్డు, ప్రవేశ అనుమతి పత్రాలు ఉండాలి. అలాగే చేయాల్సిన కోర్సు ఫీజుల అంచనా వివరాల పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.

మీకోసం

'పీసీ' వేగం పుంజుకోవాలా..?





● ఈ చిట్కాలు పాటిస్తే కంప్యూటర్ పనితీరు మెరుగు

మంచిర్యాల టౌన్ : ఈ రోజుల్లో కంప్యూటర్ లేకుంటే ఎలాంటి పనులు కావడం లేదు. నిత్యం మనం చేసుకునే పనులు కంప్యూటర్‌తో ముడిపడి ఉంటాయి. ఎలాంటి పనులు చేసుకోవాలన్నా పర్సనల్ కంప్యూటర్(పీసీ)కు పని చెప్పాల్సిందే. అత్యవసరంలో కంప్యూటర్‌లు మొరాయిస్తే అనుకున్న సమయంలో పనులు కావు. చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే కంప్యూటర్ పనితీరును మరింత వేగవంతం చేసుకోవచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో కంప్యూటర్‌లోని ఫైల్స్, ఫోల్డర్లను ఓపెన్ చేస్తున్న సమయంలో పనితీరు తగ్గిపోయినట్లు కనిపిస్తుంది. అలాంటి సందర్భాల్లో పనులు తాత్కాలికంగా ఆగిపోతుంటాయి. మరి నిత్యం ఎన్నో రకాల పనులు చేసే కంప్యూటర్ పనితీరును మరింత వేగంగా చేసుకోవడానికి 'ఆంధ్రజ్యోతి' అందిస్తున్న ప్రత్యేక కథనమిది.

కంప్యూటర్ వేగం పెంచడానికి ఇలా చేయండి...

● పర్సనల్ కంప్యూటర్‌లో ఒకే ఫైల్ ఒకటి కంటే ఎక్కువ చోట్ల సేవ్ అయిన సందర్భాల్లో పనితీరు కొంత మందగిస్తుంది. ఫొటోలు, వీడియోలతో పాటు ఇతర ఫైళ్లు కూడా ఎక్కువ చోట్ల ఉండకుండా జాగ్రత్తలు పాటించాలి. అలాంటి వాటిని గుర్తించి డిలీట్ చేయడం ద్వారా హార్డ్‌డిస్క్‌లో మరింత స్పేస్‌ను పెంచుకునే అవకాశముంది. ప్రధానంగా యాప్స్, ఇతర సాఫ్ట్‌వేర్ మూలంగా ఏర్పడే జంక్‌ఫైల్స్‌లో 'టెంప రరీ' డాటా రోజురోజుకు పెరిగిపోతూ ఉంటుంది. పీసీలో ఈ ఫైల్స్ రకా రకాల 'లొకేషన్'లలో సేవ్ అవుతూ ఉంటుంది. వీటిని ఎప్పటికప్పుడు తొలగించుకుంటే పీసీ వేగం ఆటోమెటిక్‌గా పెరిగిపోతుంది. ఇందుకోసం సిస్టమ్‌లోని 'డిస్క్ క్లీనప్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 'మై కంప్యూటర్'లోని డిస్క్‌లలో ఏదైనా ఒక డిస్క్‌పై మౌస్ ద్వారా రైట్ క్లిక్ చేస్తే 'డిస్క్ క్లీనప్' ఆప్షన్‌ను మనం గమనించవచ్చు.



● కొనుగోలు చేసిన పీసీలో ఎన్నో రకాల అప్లికేషన్లు ఉంటాయి. ఇందులో అవసరమున్నవి కొన్ని, అవసరం లేనివి మరికొన్ని ఉంటాయి. అయితే అవసరం లేని అప్లికేషన్లను సిస్టమ్ నుంచి తొలగించడం ద్వారా కంప్యూటర్ స్పీడ్‌ను పెంచుకోవచ్చు. పీసీలో అవసరం లేని అప్లికేషన్లలను ఎప్పటికప్పుడు తొలగిస్తే ఫలితముంటుంది.

● కంప్యూటర్‌లో ఉన్న డ్రైవ్‌లే కాకుండా 'ఎక్స్‌టర్నల్ డ్రైవ్'లను వినియోగించడం ద్వారా స్టోరేజీపై పడుతున్న భారాన్ని అడ్డుకోవచ్చు. పీసీ స్టోరేజీని పెంచుకోవడంలో ఇదొక మార్గంగా చెప్పవచ్చు. ఇందుకు 'ఎక్స్‌టర్నల్ డ్రైవ్'ను ఎంచుకోవాలి. ప్రధానంగా 'డ్రాప్‌బాక్స్', మైక్రోసాఫ్ట్ వన్‌డ్రైవ్', 'గూగుల్ డ్రైవ్'లాంటివి అందుబాటులో ఉన్నాయి. ఇవి 'క్లౌడ్ స్టోరేజ్' సదుపాయాన్ని సైతం కల్పిస్తున్నాయి. కంప్యూటర్‌లోని ఇంటర్నల్ డ్రైవ్‌లో గల డాటాను ఎప్పటికప్పుడు 'ఎక్స్‌టర్నల్ డ్రైవ్'లోకి మార్చుకుంటే డిస్క్‌లోని స్పేస్ ఫ్రీ అవడంతో కంప్యూటర్ వేగం మరింత పెరుగుతుంది.

● ఇంటర్నెట్‌లో లభించే 'క్లీన్ మై పీసీ' అను అప్లికేషన్ ద్వారా పీసీ వేగాన్ని కొంతమేర పెంచుకోవచ్చు. ఇది కంప్యూటర్ వేగాన్ని పెంచడానికి సహకరిస్తుంది. ఈ అప్లికేషన్‌లో ఉన్న రకరకాల 'సిస్టమ్ క్లీనింగ్ టూల్స్'ను వినియోగించి క్లీన్ చేస్తుంది. తద్వారా కంప్యూటర్ వేగం పుంజుకుంటుంది.

● కొన్ని సందర్భాల్లో 'డిస్క్ క్లీన్' చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం ఉండకపోవచ్చు. అయితే 'హార్డ్‌డిస్క్'లో స్టోర్ అయి ఉన్న 'బ్యాడ్‌సెక్టార్స్'ను డిలీట్ చేయడం ద్వారా కంప్యూటర్ వేగం పెరుగుతుంది. ఇందుకు కంప్యూటర్‌లోని డెస్క్‌టాప్‌పై గల 'మై కంప్యూటర్' ఆప్షన్‌పై డబుల్ క్లిక్ చేయాలి. తరువాత ఏ డ్రైవ్‌లో ఎర్రర్స్ ఉన్నాయో చెక్‌చేసుకోవాలి. ఇందుకు సదరు డ్రైవ్‌ను ఎంచుకొని రైట్ క్లిక్ చేసి 'ప్రాపర్టీస్'లోకి వెళ్లాలి. ఇప్పుడు ఒక బాక్స్ డిస్‌ప్లే అవుతుంది. అందులో గల టూల్స్ ఆప్షన్‌ను ఎంచుకొని 'చెక్ నౌ' బటన్‌పై క్లిక్ చేయాలి. తరువాత మరో బాక్స్ డిస్‌ప్లే అవుతుంది. ఇందులో ఉన్న ఆప్షన్‌లలో 'ఆటోమెటికల్లీ ఫిక్స్ ఫైల్ సిస్టమ్ ఎర్రర్స్'ను ఎంచుకోవాలి.

● కంప్యూటర్‌లో సేవ్ అయ్యే 'టెంపరరీ ఇంటర్నల్ ఫైల్స్'ను ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవాలి. ఇందుకు కంప్యూటర్‌లోని 'స్టార్ట్' బటన్‌ను క్లిక్ చేసి 'రన్' ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఇందులో 'టెంప్' అని ఇంగ్లీష్‌లో టైప్ చేసి ఎంటర్ నొక్కాలి. అప్పుడు మనకు తెలియని కొన్ని 'టెంపరరీ ఇంటర్నల్ ఫైల్స్' డిస్‌ప్లే అవుతాయి. వాటిని సెలక్ట్ చేసి డిలీట్ చేసేయాలి.

● పర్సనల్ కంప్యూటర్‌లో ఫైల్ సెర్చ్ చేయడానికి కొంత సమయం పడుతుంది. దీనికి 'డిస్క్ ఫ్రాగ్మెంటేషన్' కారణమవుతుంది. ఫైల్స్‌ను వెతకడానికి హార్డ్‌డిస్క్ మొత్తం సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా సమయం వృధా అవుతుంది. ఇలాంటప్పుడు 'డిస్క్ డిఫ్రాగ్మెంటర్' ఆప్షన్ మనకు ఉపయోగపడుతుంది. ఇందుకోసం ముందుగా 'స్టార్ట్' ఆప్షన్‌లోని 'ప్రోగ్రామ్స్‌ను ఓపెన్ చేయాలి. ఇందులో గల 'యాక్సెసిరిస్'లోని 'సిస్టమ్ టూల్స్'లో గల 'డిస్క్ డిఫ్రాగ్మెంటర్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇప్పుడు వచ్చిన డైలాగ్ బాక్స్‌ని సెలెక్ట్ చేసుకొని 'కాన్ఫిగర్ షెడ్యూల్ బటన్'ను సెలెక్ట్ చేసుకోవాలి. 'డీ ఫ్రాగ్మెంట్' చేయాలనుకుంటున్న డ్రైవ్స్‌ని సెలెక్ట్ చేయాలి. తరువాత 'ఎనలైజ్ డిస్క్' బటన్‌పై క్లిక్ చేయాలి. తరువాత మరో డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఉన్న 'డిఫ్రాగ్మెంట్ డిస్క్' బటన్‌ను ఎంచుకోవాలి. ఇలా ఎంచుకున్న తరువాత మనకు రిజల్ట్ కనిపిస్తుంది. తరువాత రిపోర్టు చూడాలంటే 'వ్యూ రిపోర్టు' ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా కంప్యూటర్ పనితీరుపై ఎలాంటి భారం పడకుండా ఉంటుంది.

గూడెం ఆలయంలో ప్రత్యేక పూజలు..

ఆధ్యాత్మికం


కొలువు దీరిన శ్రీసత్యదేవుడు

● గూడెం శ్రీసత్యనారాయణస్వామి దేవాలయంలో ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు సుప్రభాతం, ఆరాధన, బాలబోగము.

● ఉదయం 7 గంటల నుంచి ధర్మ దర్శనము, స్వామి తీర్థప్రసాదం వితరణ అర్చకుల పూజలు

● మధ్యాహ్నం 12:15 గంటలకు స్వామివారికి మహా నివేదన, హారతి, మంత్రపుష్పం.

● గూడెం దేవస్థానాన్ని మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు మూసివేస్తారు.

● ఆ సమయంలో ఆలయ కౌంటర్లు, కార్యాలయాలు కూడా మూసి ఉంటాయి.

● సాయంత్రం 6 గంటల నుంచి స్వామి వారికి బోగము, హారతి, మంత్రపుష్ప నివేదన.

● రాత్రి 7 గంటల సమయంలో గూడెం ప్రధానాలయం మూసివేస్తారు.

శ్రీసత్యనారాయణస్వామి సామూహిక వ్రతాలు ఇలా..

● శ్రీ సత్యనారాయణస్వామి సామూహిక వ్రతాల మొదటి బ్యాచ్ ఉదయం 9 గంటలకు, రెండో బ్యాచ్ ఉదయం 11గంటలకు, మూడో బ్యాచ్ సాయంత్రం 3.30 గంటల నుంచి నిర్వహిస్తారు. వ్రతం ఆచరించే భక్తులు పూలు పండ్లు, కొబ్బరికాయలు, మంగళహరతిప్లేటు, మాణిక్యాలు, చెంబు, గ్లాస్‌ను వెంటతెచ్చుకోవాల్సి ఉంటుంది. మిగిలిన సామూహిక వ్రత పూజా సామగ్రి ఆలయంలోనే అందజేస్తారు.

Employee Voice

కారోబార్‌లను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలి

● నాగుల శ్రీధర్, కారోబార్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

ఉద్యోగి వాయిస్



దండేపల్లి : ఏళ్ల తరబడి గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ప్రస్తుతం నెలకు కేవలం 2వేల వేతనమే చెల్లిస్తున్నారు. దీంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టమవుతున్నది. మా పరిస్థితి అధ్వానంగా మారింది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకుండా ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, కనీస వేతనాన్ని నెలకు రూ.12వేలకు పెంచాలి. సర్పంచు మారినా కారోబార్లను మార్చకుండా ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలి. కారోబార్లలందరినీ వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. మా న్యాయమైన డిమాండ్లను ఇప్పటికైనా పరిష్కరించాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం.

మద్యం విక్రయాలపై చర్యలు తీసుకోవాలి

● మహిళా సంఘాల నాయకుల డిమాండ్ ● రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం



రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న మహిళా సంఘాల నాయకులు

ఆదిలాబాద్‌టౌన్: రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం విక్రయాలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బుధవారం మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా బస్టాండ్ ఎదుట రహదారిపై రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం విక్రయాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. వీటిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. దీంతో నిరుపేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాని ఆరోపించారు. సీఎం కేసీఆర్ మద్యం అమ్మకాలకు ప్రాధాన్యతను ఇవ్వడం సిగ్గుచేటన్నారు. బంగారు తెలంగాణ చేస్తామంటూ మద్యం విక్రయాలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఎక్సైజ్ అధికారుల తనిఖీలు తూతూ మంత్రంగానే సాగుతున్నాయన్నారు. ఎక్సైజ్ పోలీసులే మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నరని మండిపడ్డారు. అంతేకాకుండ ఉదయం నుంచే అమ్మకాలు సాగుతున్నాయన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గ్రామాల్లో, వాడల్లో బడులు, గుడులు, ఆసుపత్రులు తేడాలేకుండా వెలిసిన మద్యం షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇందులో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు నళినిరెడ్డి, హైద్వా నాయకురాలు మయూరి ఖాన్, పీడీఎస్‌యూ నాయకురాలు కళావతి, మహిళా సంఘాల నాయకులు లంక జమున, రాజకుమారి, అమ్మక్క తదితతరులు పాల్గొన్నారు.

జీర్ణకోశ వ్యాధులపై ఎథెన్స్‌లో మేధోమధనం

● నిర్మల్ డాక్టర్‌కు దక్కిన అరుదైన అవకాశం


సదస్సుకు హాజరైన నిర్మల్‌కు చెందిన డాక్టర్ జి. ప్రశాంత్

నిర్మల్‌స్పోర్ట్స్ : గ్రీస్ దేశ రాజధాని ఎథెన్స్‌లో ఈ నెల 13 నుంచి 16 వరకు జరిగిన ఇండో - గ్రీస్ గ్యాస్ట్రో సదస్సుకు నిర్మల్ జిల్లాకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, సర్జన్ డాక్టర్ గోపు ప్రశాంత్ హాజరయ్యారు. ఎథెన్స్‌లోని నేషనల్ ఆండ్ కపోడి స్ట్రేయిన్ యూనివర్సిటీలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన ఈ సదస్సుకు రాష్ట్రం నుంచి కేవలం ఇద్దరు వైద్యులకు మాత్రమే ఆహ్వానం అందగా అందులో డాక్టర్ ప్రశాంత్‌కు చోటు దక్కడం విశేషం. కాగా ఈ సదస్సులో జీర్ణకోశ వ్యాధులపై సుదీర్ఘంగా మేధోమధనం జరిగినట్లు ఎథెన్స్ నుంచి డాక్టర్ ప్రశాంత్ తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంభవిస్తున్న జీర్ణకోశ వ్యాధులపైనా గిరిజన ప్రాంతాల్లోని వ్యాధుల పరిస్థితులపైనా ఈ సదస్సులో తాను ఉపన్యాసించినట్లు డాక్టర్ ప్రశాంత్ తెలిపారు.

చైల్డ్‌హోమ్‌లో బాలిక ఆత్మహత్య

● ప్రియుడి తల్లిదండ్రుల వేధింపులే కారణమని సూసైడ్ నోట్


సూర్యవంశీ లక్ష్మీ(ఫైల్)

భైంసారూరల్ : హైదరాబాద్ అల్విన్ కాలనీ కూకట్‌పల్లిలోని శిశు సంరక్షణ గృహంలో బుధవారం సూర్యవంశీ లక్ష్మీ(16) అనే బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఈ విషయమై భైంసా ఎస్సై తిరుపతిని వివరణ కోరగా లక్ష్మీ ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా భైంసా మండలం గుండేగాం గ్రామానికి చెందిన సూర్యవంశీ లక్ష్మీ అదే గ్రామానికి చెందిన గాయక్వాడ్ సతీష్‌లు ప్రేమించుకున్నారు. తమ ప్రేమకు తల్లిదండ్రులు అంగీకరించరని భావించి నెల రోజుల క్రితం ఇరువురు కలసి ఇంటినుంచి పారిపోయారు. ఈ మేరకు లక్ష్మీ కుటుంభీకులు గత నెల జూలై 28న ఫిర్యాదు చేశారు. దీంతో గయక్వాడ్ సతీష్‌పై సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశారు. బాలికను కోర్టులో ప్ర వేశపెట్టగా ఆమె మైనర్ అయినా తల్లిదండ్రులతో వెళ్లనని చెప్పింది. దీంతో కోర్టు లక్ష్మీని చైల్డ్‌హోమ్‌కు తరలించాలని పోలీసులకు సూచించింది. ఈ మేరకు ఇక్కడి పోలీసులు 10 రోజుల క్రితం కూకట్‌పల్లిలోని అల్విన్ కాలనీ శిశు సంరక్షణ గృహానికి తరలించారు. ఈ క్రమంలో ప్రియుడి తల్లిదండ్రులు తరుచూ లక్ష్మీకి ఫోన్‌చేస్తూ.. నీవల్లే మాకుమారుడు జీవితం నాశనమవుతుందని వాడిని మరచిపోవాలని వాడిపై కేసు లేకుండా చూడాలని తరుచూ వేధిస్తున్నట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైలక్ష్మీ సూసైడ్‌నోట్ రాసి చున్నితో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపారు. ఈ మేరకు తల్లి ఫిర్యాదుతో జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అడవి పందుల దాడిలో మొక్కజొన్న పంట ధ్వంసం

పెంబి : నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని మందపల్లి గ్రామంలో అడవి పందులు నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. రాత్రి వేళల్లో పందులు గుంపులు గుంపులుగా వచ్చి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. అడవి పందుల ద్వారా తమ తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను తినడం కంటే పంటను నాశనం చేస్తున్నాయని మందపల్లికి చెందిన రైతు ఆశన్న తెలిపారు. ఆయన రెండు ఎకరాల పసుపు, మొక్కజొన్న పంటలపై పందులు దాడి చేసి ఎక రానికి పైగా నష్ట పరిచాయి. అటవీ శాఖ అధికారులు పంట నష్టాన్ని సర్వే చేసి పరిహారం ఇప్పించాలని కోరుతున్నాడు. పెంబి మండలంలోని పంటలపై అడవి పందులు దాడి చేసి నష్టపరుస్తున్నాయని పలువురు రైతులు వాపోతున్నారు.


ధ్వసమైన మొక్కజొన్న పంట

అక్రమంగా తరలిస్తున్న దేశీదారు పట్టివేత


స్వాధీనం చేసుకున్న బాటిళ్లు

ఆదిలాబాద్‌టౌన్: మహారాష్ట్రలోని పాటన్‌బోరి నుంచి మహాలక్ష్మీవాడలో విక్రయించేందుకు అక్రమంగా తరలిస్తున్న దేశీదారును ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఈమేరకు బుధవారం స్థానిక సూపరింటెండ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్వాధీనం చేసుకున్న దేశీదారును, నిందితులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఐ లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ నిర్మల్ జిల్లా బాసర ధర్మాబాద్‌కు చెందిన పులి రామ్, చందర్‌లు మహారాష్ట్ర నుంచి అక్రమంగా దేశీదారును తీసుకువచ్చి మహాలక్ష్మీవాడలో రోజు విక్రయించుకొని తమ ఊరికి వెళ్తాడాని తెలిపారు. పక్కా సమాచారంతో రైల్వేస్టేషన్‌లో పట్టుకున్నామని పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి 130 దేశీదారు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇందులో హెడ్‌కానిస్టేబుళ్లు హింతియాజ్, రషీద్‌ఖాన్, జమీర్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

పది క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత


పట్టుకున్న బియ్యాన్ని చూపుతున్న పోలీసులు

సారంగాపూర్ : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని జామ్ గ్రామం నుంచి మహారాష్ట్రలోని షివిని గ్రామానికి ఆటోలో తరలిస్తున్న బియ్యాన్ని బుధవారం పట్టుకున్నట్లు ఎస్ఐ రవీందర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జామ్ గ్రామం నుంచి షివిని గ్రామానికి ఎపీ 01వీ 3124 అనే ఆటో లో పది క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తుండగా నిర్మల్ - స్వర్ణ రహదారిపై పట్టుకొని ఆటో డ్రైవర్ విఠల్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

మామడలో బాలికను అపహరించేందుకు యత్నం

మామడ : నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రానికి చెందిన బాలికను అపహరించిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ మల్లేష్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన బాలికను జాకీర్ అనే వ్యక్తి కారులో తీసుకువెళుతున్నప్పుడు గమనించిన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది గమనించిన జాకీర్ తిరిగి బాలికను యథా స్థానానికి తీసుకువచ్చి వదిలిపెట్టాడు. సహకరించిన అఫ్రోజ్‌తో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

'సర్వశిక్షా అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి'

నిర్మల్‌టౌన్: సర్వశిక్షా అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగుల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం డీఈవో ప్రణీతకు వినతి పత్రాన్ని అందించారు. సర్వాశిక్షా అభియాన్‌లో ఏళ్ల తరబడి పని చేస్తున్నప్పటికీవేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గంగాధర్, నాయకులు శ్రావణ్ కుమార్, గజేంధర్, స్పందన, సరిత తదితరులున్నారు.

చినుకు పడితే రోడ్లన్నీ చిత్తడే

- గ్రామ పంచాయతీలకు అరకొర నిధులు
- ప్రజలకు తప్పని ఇక్కట్లు

జర దేఖో!!


సాయినగర్‌లోని బురదమయంగా రోడ్డు


భగత్‌సింగ్ చౌక్‌లో చిత్తడిగా మారిన రోడ్డు

బోథ్: మండలంలోని పలు గ్రామాల్లో రోడ్లన్నీ బురదమయంగా మారుతున్నాయి. చిన్నపాటి వర్షాలకే గ్రామపంచాయతీల పరిధిలోని అనుబంధ గ్రామాల్లో రోడ్లు, కాలనీలలో సరైన వసతులు లేక రోడ్లన్ని చిత్తడిగా మారుతున్నాయి. ప్రతీయేటా రోడ్ల నిర్మాణానికి గ్రామపంచాయతీలకు వస్తున్న నిధులు ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ రోడ్లపై నడిచేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బోథ్ మండల కేంద్రంలోని భగత్‌సింగ్ చౌక్‌లో రోడ్లన్ని బురదమయంగా మారాయి. అంతే కాకుండా నూతనంగా ఏర్పాటైనా సాయినగర్ కాలనీలో సైతం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు టెలిఫోన్ కేబుల్ లైన్‌ల ఏర్పాటు తోపాటు మిషన్ భగీరథ పైప్‌లైన్ల నిర్మాణం కొనసాగడంతో రోడ్లన్ని గుంతలు పడుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. 18 గ్రామపంచాతీల పరిధిలో 58 అనుబంధ గ్రామాల్లో సరైన రోడ్ల నిర్మాణం చేపట్టాలేదు. మరో వైపు విద్యుత్ సౌకర్యంలేని గ్రామాల్లో రాత్రిపూట బయటకు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. వర్షాకాలంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్ల నిర్మాణం చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

నామ మాత్రంగా పనులు...

కొంత మంది సర్పంచ్‌లు ఇదే అదునుగా భావించి మంజూరైన నిధులతో ఎర్రమట్టి పోసి చేతులు దులుపుకుంటున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్‌లు ఎర్రమట్టితో రోడ్లను నిర్మించే పనుల్లో నిమగ్నమయ్యారు. సర్పంచ్‌ల పదవి కాలం దగ్గర పడుతుండడంతో అందినంత దండుకునేందుకు రోడ్ల నిర్మాణం జరుపుతున్నారు.

గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తా

- ఐటీడీఏ చైర్మన్ లక్కేరావు


సమావేశంలో మాట్లాడుతున్న లక్కేరావు

తాంసి: గిరిజనుల అభివృద్ధికి కృషి చేసామని, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను అందరికీ అందేలా చొరువ చూపుతామని ఐటీడీఏ పాలక మండలి చైర్మన్ లక్కేరావు అన్నారు. బుధవారం భీంపూర్ మండలంలోని అందర్‌బంద్ గ్రామంలో ఆయనకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గిరిజనాభివృద్ధి చైర్మన్‌గా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతీ గిరిజనుడు చదువుకున్నప్పుడే ఇంటితోపాటు కుటుంబం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. గిరిజనులకు ఏ అవసరమున్నా తమను నేరుగా సంప్రదించాలని కోరారు.

గ్రామసభలో యువకుల ఆగ్రహం

బోథ్: మండలంలోని కౌట(బి) గ్రామంలో బుధవారం జరిగిన గ్రామ పంచాయతీ సర్వసభ్య సమావేశంలో అనుమతి లేని కొంత మంది సభ్యులు సమావేశంలో పాల్గొనడంతో స్థానిక యువకులు అధికారులను నిలదీశారు. మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో వారి భర్తలు పాల్గొనడంతో గ్రామానికి చెందిన కొంత మంది నిలదీశారు. ప్రజాప్రతినిధుల భర్తలను సభకు ఎలా అనుమతించారని ఆగ్రహించడంతో గ్రామపంచాయతీ సమావేశాన్ని అర్ధాంతరంగా నిలిపివేశారు. అనంతరం బయటి వారిని లోనికి రానివ్వకుండా గేటుకు తాళం వేసి గ్రామ సభను నిర్వహించారు.

వ్యాసరచన విజేతలకు బహుమతుల ప్రదానం

బోథ్: రూబెల్ల, తట్టుపై ఇటీవల నిర్వహించిన వ్యాసరచన ఉపన్యాస పోటీల్లో విజేతలకు బుధవారం ఎంఈవో రావుల గణపతి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. మొదటి బహుమతి ఆర్.రాజశేఖర్ (దన్నూర్), ద్వితీయ బహుమతి వి.కార్తిక్(బోథ్), తృతీయ బహుమతి ఎ.రాకేష్ (కౌట) ఉపన్యాస పోటీల్లో ప్రథమ బహుమతి ఎం.వంశీ (దన్నూర్), ద్వితీయ బహుమతి ఎ.రాజశేఖర్ (కౌట), తృతీయ బహుమతి ఆర్.రాజశేఖర్ (దన్నూర్‌లు గెలుపొందారు. వీరికి ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.

అందర్‌బంద్‌లో రోడ్డుకు భూమిపూజ

తాంసి: మండలంలోని అందర్‌బంద్ గ్రామంలో రూ.6లక్షలతో నిర్మించనున్న రోడ్డుకు ఎంపీ నగేష్ శుక్రవారం భూమి పూజ చేశారు. తన నిధుల నుంచి రూ.5 లక్షలు, ఎం పీపీ నిధుల నుంచి రూ.లక్షతో ఈ రోడ్డు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతీ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇందులో సర్పంచ్ అన్ను పటేల్, ఎంపీటీసీ కృ ష్ణా, ఐటీడీఏ డైరెక్టర్ మర్కకొల్ల మనోహర్ పటేల్, కారోబారి విజయ్ పాల్గొన్నారు.

హనుమాన్ మందిర్ నిర్మాణానికి..

భీంపూర్ మండలంలోని నిపాని గ్రామంలో నూతనంగా నిర్మించనున్న హనుమాన్ మందిర్ ఆలయ నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు. తెల్లవారు జా మున 11 జంటలతో 21మంది వేదపండితులు ప్రత్యేక యజ్ఞం నిర్వహించారు. సుమారు రూ.21 లక్షలతో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఇందులో ఉపసర్పంచ్ భూమన్న దోర, ఎంపీటీసీ అమృత్, వీడీసీ అధ్యక్ష కార్యదర్శులు నారాయణ రెడ్డి, రాంరెడ్డి, భూమాగౌడ్, పులి నర్సింగ్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.


అందర్‌బంద్‌లో రోడ్డుకు భూమి పూజ చేస్తున్న ఎంపీ

చురుకుగా సాగుతున్న డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం

- 'ఆంధ్రజ్యోతి' కథనానికి స్పందన
- పరిశీలించిన డీఈ

సిరికొండ: మండల కేంద్రంలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ఒక్కో ఇళ్లకు రూ.15 లోల 4 వేల వ్యయంతో నిర్మిస్తున్న ఈ పనులను వేగవంతం చేశారు. పంచాయతీరాజ్ జేఈ నారాయణ పర్యవేక్షణలో ఈ ఇళ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. అధికారులు స్వయంగా నాణ్యతను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 36 దరఖాస్తులకు గాను 26 ఇళ్లు మంజూరు అయ్యాయి. ఈ ఇళ్ల నిర్మాణపు పనులను బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గత మూడు నెలల క్రితం భూమి పూజ చేసి ప్రారంభించారు. నత్తనడకలో డబుల్ ఇళ్ల నిర్మాణం అనే శీర్షికన ఇటీవల 'ఆంధ్రజ్యోతి'లో వచ్చిన వార్తకు స్పందించిన అధికారులు, ప్రజాప్రతినధులు ఈ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేశారు. మొత్తం 26 ఇళ్లు మంజూరు కాగా 18 ఇళ్లను పరమేశ్వర్ అనే కాంట్రాక్టర్ దక్కించుకొని మొదటి దఫాగా 12 ఇళ్ల పనులను చేస్తున్నారు. మరో కాంట్రాక్టర్ దక్కించుకున్న 8 ఇళ్ల నిర్మాణపు పనులను ఇంకా ప్రారంభించలేకపోయారు. ప్రస్తుతం ఈ ఇళ్ల నిర్మాణపు పనులను వేగవంతం చేశారు. లబ్ధిదారుల సమక్షంలో వీటిని నిర్మిస్తున్నారు. ఈ పనులు చురుకుగా సాగడం వల్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- పరిశీలించిన డీఈ...

సిరికొండలో జరుగుతున్న డబుల్ ఇళ్ల నిర్మాణపు పనులను బుధవారం పంచాయతీ రాజ్ డివిజనల్ ఇంజనీర్ ఆనంద్‌కుమార్ పరిశీలించారు. పనులను మరింత వేగవంతం చేయాలని, అందుబాటులో ఉండి పనులు చేపట్టాలని ఆయన కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఈయన వెంట జేఈ నారాయణ పలువురు టీఆర్ఎస్ నాయకులు కూడా పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని కాంట్రాక్టర్‌ను డీఈ హెచ్చరించారు.

రెవెన్యూ భూ రికార్డుల ప్రక్షాళనకు సర్వే


భూ సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులు

నేరడిగొండ: ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఇంటింటా భూ సర్వే కార్యక్రమానికి రెవెన్యూ అధికారులు శ్రీకారం చుట్టారు. బుధవారం తర్నం(కె) గ్రామంలో రెవెన్యూ సిబ్బంది ఇంటింటికి వెళ్లి భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూ యజమానుల నుంచి భూ వివరాలను సేకరించారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా క్షేత్రస్థాయిలో భూ సర్వేకు ప్రస్తుతం చేస్తున్న సర్వే ఉపయోగపడుతుందన్నారు. భూ రికార్డులలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే రైతులు నేరుగా సర్వేలోనే పరిష్కరించుకోవాలన్నారు. ఈ సర్వేలో ఆర్ఐ భాగ్యలక్ష్మీ, సినియర్ అసిస్టెంట్ సంతోష్, వీఆర్‌వోలు జయరావ్, విజయ, హఫీజ్, ఐశ్వర్య దశరత్ తదితరులు పాల్గొన్నారు.

ఇతర రాష్ట్రల గొర్రెలతో కరువైన మేత

బోథ్: బోథ్, నేరడిగొండ పరిధిలోని అడవుల్లో రాజస్తాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన గొర్రెల కాపరులు గొర్రెలను మేపడం వల్ల తమ గ్రామాలకు చెందిన పశువులకు మేత లభించడంలేదని వీఎస్ఎస్ అధ్యక్షుడు, బోథ్ రేంజ్ అధికారి మనోహర్‌తోపాటు తహసీల్దార్ లక్ష్మణ్, ఎస్సై శ్రీనివాస్‌లకు ఫిర్యాదు చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన గొర్రెల కాపరులు గొర్రెలను తమ పరిధిలోని అడవుల్లో మేపడం వల్ల తమ పశువులకు మేత దొరకండం లేదని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాకా గొర్రెలు అడవుల్లో తిరుగడం వల్ల మొలకెత్తే మొక్కలు గొర్రెల కళ్లకింద నలిగి ఎదుగకుండా పోతున్నాయని దీంతో ఎదిగే మొక్కలు కనుమరుగవుతున్నాయన్నారు. అధికారులు ఇతర రాష్ట్రల గొర్రెలను కట్టడి చేయాలని కోరుతున్నారు.

రేపు టీజేఏసీ, టీవీవీ మండల కమిటీల ఎన్నికలు

బోథ్: ఈనెల 17న ఇచ్చోడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీజేఏసీ, టీవీవీ మండల కమిటీలను ఎన్ను కోనున్నట్లు టీజేఏసీ జిల్లా సమన్వక కర్త, టీవీవీ జిల్లా సమన్వయకర్త రావుల శంకర్ తెలిపారు.

రైతు వేదిక కోసం స్థల పరిశీలన


స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు

తాంసి: మండలంలోని బండల్‌నాగాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న రైతు వేదిక భవన నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని బుధవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పరిశీలించారు. భవన నిర్మాణానికి రెండెకరాల స్థలం అవసరం ఉన్నందున స్థానికులు ఆ స్థలాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. త్వరలోనే ఇక్కడ భవన నిర్మాణాన్ని చేపడుతామన్నారు. ఇందులో జిల్లా సహాయ వ్యవసాయ సంచాలకులు గణేష్‌రాథోడ్, మండల వ్యవసాయశాఖ అధికారి రవీందర్, శివకుమార్ సర్పంచ్ వెంకన్న పాల్గొన్నారు.

కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

ఆదిలాబాద్‌టౌన్: రాష్ట్రంలో నిరుద్యోగుల ఎదురు చూపులకు చరమగీతం పాడుతూ వారి బాధను అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేయడంతో బుధవారం టీఆర్ఎస్ కేవీ ఆధ్వర్యంలో స్థానిక మంత్రి జోగు రామన్న నివాసం వద్ద సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్‌వీ కోఆర్డినేటర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావించక మాత్రమే నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్‌లు విడుదలవుతున్నాయన్నారు. ఇందులో నియోజకవర్గ అధ్యక్షుడు విక్రమ్, జనరల్ సెక్రెటరీ వేణుగోపాల్ యాదవ్, ఉపాధ్యక్షుడు రాకేష్, సభ్యులు అశిష్, రాజశేఖర్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

18న జిల్లా స్థాయి క్రికెట్ ఎంపిక పోటీలు

ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో ఈనెల 18న అండర్ 14 బాలుర విభాగం క్రికెట్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.లింగయ్య, ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ శ్రీనివాస్‌లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ ప్రధానోపాధ్యాయుల నుంచి ధృవీకరించిన బోనాఫైడ్, ఆధార్ జిరాక్స్‌లతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాలకు గౌతమ్ మోడల్ స్కూల్ పీఈటీ రాష్ట్రపాల్ 7702035200కు సంప్రదించాలని ఆయన కోరారు.

నీరు లేక చెరువులు వెలవెల

● మత్స్యకారుల పరిస్థితి ప్రశ్నార్థకం ● ఈ యేడాదిలో కురవని వర్షాలు.. నిండని చెరువులు

సిరికొండ: ఈ యేడాది వరుణుడు ముఖం చాటేయడంతో చెరువులు వెలవెలబోతున్నాయి. దీంతో మత్స్యకారుల పరిస్థితులు ప్రశ్నార్థకంగా మారింది. వర్షాలు పడుతాయి. చెరువులు నిండి తమ జీవితాలు మారుతాయి అనుకున్న మత్స్యకారుల ఆశలు ఆవిరవుతున్నాయి. కనీసం చెరువు ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. గత యేడాది పుష్కలంగా కురిసిన వర్షాలతో చెరువులన్ని జలకళను సంతరించుకున్నాయి. మత్స్యకారులు ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో లక్షలాది చేప పిల్లలు పెంచి జీవనోపాధిని పొందారు. ఈయేడాది ఖరీఫ్ ఆరంభం నుంచే ఆశించినంతా వర్షాలు కురియడం లేదు. చెరువులకు కొత్త నీరు చేరుకో లేదు. దీంతో మత్స్యకారుల పరిస్థితులు అగమ్యాగోచరంగా మారింది. దీంతో ప్రభుత్వ ప్రోత్సాహం కూడా నిలిచి పోయింది. సిరికొండలో మూడు చెరువులు ఉన్నాయి. ఈ చెరువులో నీరు చేరుకోలేదు. ఈ చెరువుపై దాదాపు 100 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. కొండాపూర్ వాయిపేట్‌లలో చెరువులు నిండకోలేదు. మత్స్యకారులు కూలీలుగా మారుతున్నారు. ఈ నారాయణపూర్, పొండుగూడ ప్రాంతాల్లో మరో రెండు నూతన చెరువులు నిర్మించారు. ఈ చెరువుల్లోకి ఇంకా చుక్క నీరు కూడా రాలేదు.


చెరువులో అడుగంటిన నీరు

ప్రభుత్వం ఆదుకోవాలి...



ఈ యేడాది వర్షాలు కురవకపోవడం వలన చేపల పెంపకం నిలిపి వేశాం. ఈ యేడాది ఉపాధిని కోల్పోయినాం. వ్యవసాయం, ఇతర కూలీలకు వెళ్లి కుటుంబాన్ని గడుపుకోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి మమల్ని ఆదుకోవాలి. ప్రత్యమ్నయంగా ఆధారం చూపి గట్టెక్కించాలి. గత యేడాది సిరికొండలో ఉన్న చెరువుల్లో 50వేల చేపపిల్లలను వదిలాం. దీంతో రెండు లక్షల వరకు ఆదాయం సమకూరింది. ఈ యేడాది చెరువుల్లో నీరు లేక ప్రభుత్వం సబ్సిడీ చేప పిల్లలను ఇంకా సరఫరా చేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి.

\- తోకల చందు (సిరికొండ)

నేడు మీజిల్స్, రుబెల్లా టీకాలు ప్రారంభం

● లక్షా 84 వేల 678 పిల్లల గుర్తింపు
● డీఎం అండ్ హెచ్‌వో తొడసం చందు



సమావేశంలో మాట్లాడుతున్న డీఎం అండ్ హెచ్‌వో

ఆదిలాబాద్‌టౌన్: పిల్లల్లో వచ్చే చర్మ వ్యాధులను నిర్మూలించేందుకు మీజిల్స్, రుబెల్లా టీకాలు గురువారం నుంచి ప్రారంభించనున్నట్లు డీఎం అండ్ హెచ్‌వో తొడసం చందు అన్నారు. బుధవారం ఆయన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. జిల్లా కేంద్రంలో ముందుగా స్థానిక రెవెన్యూ గార్డెన్ సమీపంలోని కొలాం ఆశ్రమ పాఠశాలలో మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషా చేతుల మీదుగా పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో ఇందుకు ఒక లక్షా 84 వేల 678 మంది పిల్లలను గుర్తించమన్నారు. 9నెలల పిల్లల నుంచి 15 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఈ టీకాలు వేయడం జరుగుతుందని వివరించారు. ఇందుకు 1252 ప్రభుత్వ పాఠశాలను, 131 ప్రైవేటు పాఠశాలలను గుర్తించడం జరిగిందన్నారు. అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ ఒకటి, మదర్సాలు 16, అంగన్‌వాడీలు 1252 గుర్తించామన్నారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ టీ కాలు వేయించాలని కోరారు. ఇందులో డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో సాధాన, బీపీఎం స్వామి, యూనిసెస్ ప్రతినిధి విక్రమ్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులున్నారు.

రిమ్స్ డైరెక్టర్‌పై కేసు నమోదు చేయాలి

● విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్

ఆదిలాబాద్‌టౌన్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ పతాకంలోని అశోక చక్రంపై నిలబడి అవమానించిన రిమ్స్ డైరెక్టర్ అశోక్‌పై కేసు నమోదు చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ మనోహర్‌కుమార్, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు సిర్రదేవేందర్ ఆధ్వర్యంలో డీఎస్పీకి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక ఉన్నత హోదాలో ఉండి జాతీయ పతాకంలోని అశోక చక్రంపై నిలబడడం సిగ్గుచేటన్నారు. గర్వంతో కనీసం చూసుకోకుండా ఈ విధమైన చర్యలకు పాల్పడిన డైరెక్టర్‌పై కేసు నమోదు చేసి పోలీసులు చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి విజ్ఞప్తి చేశారు.


డీఎస్పీకి వినతిపత్రం అందజేస్తున్న ఏఐవైఎఫ్ నాయకులు

నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం ఆసరా

● మంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్‌టౌన్: గత ప్రభుత్వాలు నిరుపేద ఎస్సీ, ఎస్టీ ప్రజలను విస్మరిస్తే రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తీసుకవచ్చి ఆసరాగా నిలుస్తున్నారని రాష్ట్ర మంత్రి జోగురామన్న అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని స్థానిక రెవెన్యూ గార్డెన్‌లో ప్రభుత్వం మంజూరు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో డైరీ చైర్మన్ భూమారెడ్డి, ఎంపీ నగేష్, మున్సిపల్ చైర్పర్సన్ మనీషా, జడ్పీటీసీ ఇజ్జగిరి అశోక్, ఏఎంసీ చైర్మన్ ఆరెరాజన్న, పలువురు కౌన్సిలర్‌లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.


మాట్లాడుతున్న మంత్రి జోగు రామన్న

జైనథ్‌లో..

జైనథ్: ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. ఈ సందర్భంగా 162 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను, 84 దళిత లబ్ధిదారులకు 260 ఎకరాలకు సంబంధించిన దళిత బస్తీ ధృ వీకరణ పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో జైనథ్ జడ్పీటీసీ పి.ఆశారాణి దేవన్న, ఎంపీపీ టి.శోభ టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు టి.వెంకటరెడ్డి, జైనథ్ ఆలయ కమిటీ చైర్మన్ ఎస్.లింగారెడ్డి, నాయకులు అడ్డి భోజారెడ్డి, జైనథ్ తహసీల్దార్ బి.ప్రభాకర్, ఎంపీడీవో దుర్గం శంకర్‌లతోపాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బేలలో ధర్నా


ధర్నా చేస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకులు

బేల: మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌక్‌లో బుధవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షులు కె.విక్కిన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలన్నారు. బేల జూనియర్ కళాశాలలో ప్రహరీ నిర్మించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి జి.కిషోర్, కె.వికాష్, కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి

● రాష్ట్ర బీజేపీ పార్టీ కార్యనిర్వాహక సభ్యురాలు సుహాసినిరెడ్డి


సీనియర్ అసిస్టెంట్‌కు వినతిపత్రం అందజేస్తున్న బీజేపీ నాయకులు

బేల: రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యురాలు సుహాసిని రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ వినోద్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది విద్యార్థులు బాలిదానం చేసిన విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి గాంధె కృష్ణకుమార్, నాయకులు ఆర్.మోరేశ్వర్, జీవన్‌రెడ్డి, కె.కృష్ణ, పోతెట్టి, ఆకాష్ గుండావార్, దత్త నిక్కం, టాక్రే మురళీధర్, తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయాధికారి సేవలు మరువలేనివి

● జోగు ఫౌండేషన్ చైర్మన్ ప్రేమేందర్

జైనథ్: మండలంలోని 29 గ్రామపంచాయతీ పరిధిలోని ఆయా గ్రామాల రైతులకు సేవలు అందిస్తున్న జైనథ్ మండల వ్యవసాయాధికారి ఎ.వివేక్ సేవలు మరువలేనివని జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ కార్యాలయంలో ఉత్తమ అధికారిగా ఎంపికైన ఆయనను ఫౌండేషన్ చైర్మన్ ప్రేమేందర్ పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా మంజూరు అయిన స్ప్రింక్లర్‌లు, డ్రిప్, ఇతర పథకాలను అందుబాటులో ఉండే విధంగా చూశామన్నారు. ఈ కార్యక్రమంలో జైనథ్ జడ్పీటీసీ పి.ఆశారాణి దేవన్న, ఎంపీపీ టి.శోభా ఎంపీడీవో దుర్గం శంకర్, తహసీల్దార్ బి.ప్రభాకర్ పాల్గొన్నారు.

47 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

నార్నూర్: నార్నూర్, గాది గూడ మండలాల్లోని 47 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆర్డీవో బానోత్ విద్యాసాగర్, ఎంపీపీ రాథోడ్ గోవింద్, జడ్పీటీసీ రూపావంతి పుష్కర్ బుధవారం పంపిణీ చేశారు. వివాహాలు చేసుకున్న ఆడపిల్లల తల్లిదండ్రులకు ఈ చెక్కులను పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. నార్నూర్ మండలంలో 10 మందికి, గాదిగూడ మండలంలో ఇద్దరికి, 75 వేల చెక్కులను మిగతా వారికి రూ.51వేల చెక్కులను ఇచ్చారు. తహసీల్దార్ ముంజం సోము, ఎంపీటీ సురేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రూప్‌దేవ్, హన్మంతరావు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధికి నోచని గిరిజన గ్రామాలు

- ప్రత్యేక చట్టాలు ఉన్నా.. ఫలితం శూన్యం
- అధికారులు, ప్రజాప్రతినిధుల వైఫల్యమే కారణం


మట్టి రోడ్డే గతి.. చినుకుపడితే జారుడే..

జర దేఖో


రోడ్డు ఇలా.. వాగు పొంగితే ఎలా..

ఉట్నూర్: సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)కు సమీపంలోనే ఉన్నా.. ఆ గిరిజన గ్రామాలు అభివృద్ధికి దూరంగానే ఉన్నాయి. ఉట్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వంకతుమ్మ, రాజుగూడ, రాంజీగూడ, శాంతపూర్, రాజుల మడుగు గ్రామాలు దశాబ్దాలుగా అభివృద్ధి నోచుకోవడ లేదు. వర్షాలు పడితే ఈ గిరిజన గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఈ ప్రాంతంలోని వాగులు పొంగడంతో ఈ గ్రామాలు రోజుల తరబడి జలదిగ్బంధంలో చిక్కుకుంటాయి. ప్రజలు బయటకు రాలేక పోతారు. ఈ గ్రామాలకు సరైన రోడ్లు, వంతెనలు లేకపోవడమే ఇందుకు కారణం. అత్యవసర పరిస్థితుల్లో కూడ గ్రామాలకే పరిమితమవ్వాల్సిన దుస్థితి ఈ గిరిజనులది. నాలుగేళ్ల క్రితం గంగాపూర్ నుంచి వంకతుమ్మ గ్రామానికి రూ.51.33 లక్షల వ్యయంతో రెండు బిట్లుగా రహదారి పనులు ఎన్‌ఎస్‌ఆర్ ఈజీఎస్ పథకం కింద మంజూరైనా.. నేటికీ పనులు పూర్తికాలేదు. అక్కడక్కడ 'సిమెంట్ పైపులతో వంతెనలు' వేసి చేతులు దులుపుకున్నారే తప్ప గిరి పుత్రులకు కలిగిన ప్రయోజనం శూన్యం. వంకతుమ్మలో 38 గిరిజన కుటుంబాలు, వంకతుమ్మ (బి)లో 35 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి.

వాగు పొంగితే అంతే..

వంకతుమ్మ మార్గంలో ఉన్న వాగు వర్షాలు పడితే పొంగుతుంది. వాగు పొంగినప్పుడు గిరిజనులు బయట ప్రాంతాలకు రాలేక పోతున్నారు. వర్షాకాలంలో చిన్నాపెద్దా అందరూ వాగు నీటిలోంచే నడచి వస్తారు. పొంగితే కొట్టుకుపోవాల్సిందే. ప్రతీ పనికి వారందరూ ఉట్నూర్‌పై ఆధారం. వాగు దాటి వస్తేనే ఆటోల దర్శన భాగ్యం కలుగుతుంది. రోగమొస్తే 'కావడి' కట్టి ఉట్నూర్ ఆస్పత్రికి తరలించాల్సిన పరిస్థితి. గిరిజనుల అభివృద్ధి అంటూ చేసే ప్రణాళికలన్నీ కాగితాలకే పరిమితం. అధికారుల్లో చిత్తశుద్ధి లేకపోవడం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కూడా గిరిబిడ్డలకు శాపంగా పరిణమిస్తున్నాయి. కొత్త రాష్ట్రం, కొత్త పాలకులు వచ్చి మూడేళ్ళు గడిచినా గిరిజన గ్రామాల అభివృద్ధిలో ఎటువంటి మార్పూ కానరావడం లేదు.

రోడ్డు పూర్తి చేయించాలి


వెట్టి భీంరావు



నాలుగేళ్ల క్రితం రూ.53 లక్షల వ్యయంతో చేపట్టిన రోడ్డు పనులు పూర్తి కాలేదు. పాలకులు రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయించాలి.

వాగుపై వంతెన నిర్మించాలి..

గెడాం భీం



వంకతుమ్మ వాగుపై వంతెన నిర్మించాలి. కనీసం రేషన్ కోసం కూడా గంగాపూర్ రాలేక ఇబ్బందులు పడుతున్నాం.

హిందూ ఉత్సవ కమిటీ
నూతన అధ్యక్షుడిగా కొండరి రమేష్


హిందూ ఉత్సవ కమిటీ నూతన కార్యవర్గ సభ్యులు వీరే..

ఉట్నూర్ రూరల్: ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే వినాయక ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోనేందుకు బుధవారం స్థానిక హన్మాన్ మందిరంలో హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొండరి రమేష్, ప్రధాన కార్యదర్శిగా గుర్లిళ్ల మల్లేష్, ఉపాధ్యక్షులుగా బొడ్డు కిరణ్, కొల్లిపాక రాజశేఖర్, బానోత్ సురేందర్, గుమ్ముల రవి, పెద్దిగారి నగేష్, కాలేరి గంగాధర్, సహాయ కార్యదర్శులుగా గటిక రమేష్, మేడి శ్రీనాథ్, టీ. హరిప్రసాద్, రాథోడ్ సందీప్, జాదవ్ రంజీత్, సాయికృష్ణ, కోశాధికారిగా భాస్కర్, సభ్యులు బాండారి పోశన్న, వెట్టి శ్రావణ్, గాలి శ్రీకాంత్, గుమ్ముల అనిల్, కరిపె ప్రవీన్, కళ్యాణ్, సత్యనారాయణసింగ్, సలహా సమితి సభ్యులు శికారి శ్రీనివాస్, రామగిరి శ్రీనివాస్, రంగ గంగాధర్, గోపాల్‌సింగ్, బోడిగామ రాములు, శ్యాంసుందర్, భీమన్న, పాత రవీందర్, సతీష్ ఎన్నికయ్యారు.

నేతకాని పోలాల జాతర పోస్టర్ల ఆవిష్కరణ


పోస్టర్లను విడుదల చేస్తున్న సంఘం నాయకులు

ఉట్నూర్ రూరల్: నేతకాని కులస్తుల ఆధ్వర్యంలో పోలాల పండుగను ఘనంగా జరుపుకునేందుకు ఈ నెల 20 ఎంపీడీవో గ్రౌండ్‌లో జాతర నిర్వహిస్తున్నారు. ఈ జాతరకు అధిక సంఖ్యలో నేతకాని కులస్తులు హాజరు కావాలని నేతకాని సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ కొత్తపల్లి గంగేష్ అన్నారు. బుధవారం స్థానిక ప్రెస్ భవన్‌లో నేతకాని పొలాల జాతర పోస్టర్లను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 18 లక్షలకు పైగా ఉన్న నేతకాని కులస్తులు ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాడి కేశవ్‌రావు, దుర్గం మల్లేష్, దుర్గం బానయ్య, కొత్తపల్లి మేహష్, రామటెంకి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభమైన బీఎడ్ కౌన్సెలింగ్


విద్యార్థినికి బీఎడ్ ప్రవేశం కల్పిస్తున్న డీడీ పోశం

ఉట్నూర్: గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని బీఎడ్ కళాశాలలో 2017-18 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన కౌన్సెలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. స్థానిక కుమ్రం భీం కాంప్లెక్స్‌లోని బీఎడ్ కళాశాలలో డిప్యూటీ డైరెక్టర్ పోశం, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మెస్రం మనోహర్‌ల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మెరిట్ ప్రాతిపదికన విద్యార్థులకు సీట్లను కేటాయించారు.

రోడ్డు కోసం రోడ్డెక్కిన గిరిజనులు


ముత్నూర్‌లో రాస్తారోకో చేస్తున్న గిరిజనులు

ఉట్నూర్: ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్వగూడకు రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ గిరిజనులు ముత్నూర్‌లో ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్-ఉట్నూర్ ప్రధాన రహదారిపై ముత్నూర్ కుమ్రం భీం విగ్రహం వద్ద బైఠాయించారు. గిరిజనుల ఆందోళనకు కాంగ్రెస్ నాయకులు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ రాష్ట్ర గిరిజన ఉపాధ్యక్షుడు భరత్ చౌహాన్ మాట్లాడుతూ గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఐటీడీఏ నిధులను దారి మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంటకు పైగా జరిగిన రాస్తారోకో కారణంగా వాహనాల రాకపోకలు భారీగా నిలిచిపోయాయి. ఆందోళనలో కాంగ్రెస్ నేతలు కనక, తుకారం, ఆర్క ఖమ్ము పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.

బ్యాంకులకు సంబంధం లేకుండా
వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి

- నాయీ బ్రాహ్మణ సంఘం డిమాండ్

ఉట్నూర్ రూరల్: కులవృత్తులపై జీవిస్తున్న వారికి వడ్డీలేని రుణాలను ఇవ్వాలని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బుధవారం సంఘం డివిజన్ కార్యదర్శి గర్రకుర్తి వెంకటేష్ స్థానిక హన్మాన్ మందిరంలో నిర్వహించిన సంఘ సమావేశంలో మాట్లాడారు. మండలాల వారీగా బ్యాంకులతో సంబంధం లేకుండా బీసీ వెల్ఫేర్ సొసైటీ నుంచి ఈ రుణాలను ఇవ్వాలన్నారు. పాలకులు హామీలు ఇస్తున్నారే కాని ఇప్పటి వరకు ఎలాంటి రుణ సదుపాయం కల్పించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాయీ బ్రాహ్మణులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, కల్యాణలక్ష్మీ పథకాలను వర్తింపచేయడంతో పాటు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. దుకాణాలకు రాయితీపై విద్యుత్‌ను అందించాలని, హెల్త్ కార్డులు, పింఛన్లను అందించాలన్నారు. సంఘం అధ్యక్షుడు పుండలిక్, ప్రధాన కార్యదర్శి రాచకొండ నవీన్, నాయకులు చిట్యాల మల్లేష్, దేవయ్య, చంద్రయ్య, సచిన్, సునీల్, మల్లేష్, కంది రమణ, భూమేష్, రవి, శ్రీనివాస్, రమణ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చండి

- 59 మందికి కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేఖ


కల్యాణలక్ష్మీ లబ్ధిదారులతో ఎమ్మెల్యే రేఖ

ఉట్నూర్: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గ్రామ గ్రామానా అందరికీ తెలిపి ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోనేలా చైతన్యం కల్పించాలని ఎమ్మెల్యే రేఖా నాయక్ టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం ఆమె స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 59 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులను అందజేశారు. ఆడపిల్లల వివాహం వారి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ప్రభుత్వం ఈ కల్యాణలక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా త్వరలో ఇంటింటికి తాగు నీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎంపీపీ విమల, జడ్పీటీసీ వాగ్మారే జగ్జీవన్, సర్పంచ్ మర్సుకోల తిరుపతి, తహసీల్దార్ విశ్వనాథ్, జైనూర్ మార్కెట్ మార్కెట్ ఉపాధ్యక్షుడు సీతారాం, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్, నాయకులు జైవంత్ రావు, పోశక్క, ధరణి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి దూర విద్య
ప్రవేశం కొరకు దరఖాస్తుల స్వీకరణ

ఉట్నూర్ రూరల్: ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 4 వరకు తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా పదో తరగతి, ఇంటర్‌లో ప్రవేశం కోసం దరఖాస్తులు చేసుకోవాలని సమన్వయకర్త సదానందం, సహాయ సమన్వయ కర్త బాలాజీలు కోరారు. పూర్తి వివరాల కోసం జిల్లా పరిషత్ పాఠశాలలో సంప్రదించాలన్నారు.

దినఫలాలు

అదృష్టసంఖ్యలు : 3, 8

మేషరాశి: (మార్చి21-ఏప్రిల్20): విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. విద్యా సంస్థలతో పనులు పూర్తవుతాయి. ప్రియతముల నుంచి ఆహ్లాదకరమైన సమాచారం అందుకుంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం.

వృషభరాశి: (ఏప్రిల్21-మే20): ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థిక పరమైన లక్ష్యాలు సాధిస్తారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి శుభప్రదం.

మిథునరాశి: (మే21-జూన్21): ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు ఫలిస్తాయి. ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. రాజకీయ, సినీరంగాల వారికి ప్రోత్సాహకరం. శుభవార్త అందుకుంటారు. రవాణా, బోధన రంగాల వారికి అనుకూలం.

కర్కాటకరాశి: (జూన్22-జూలై23): ఉన్నత విద్యకు అవసరమైన నిధులు సమకూర్చుకుంటారు. రాజకీయ, సినీరంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. దూరప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి.

సింహరాశి: (జూలై24-ఆగస్ట్23): బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. పెట్టుబడుల విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

కన్యారాశి: (ఆగస్ట్24-సెప్టెంబర్23): వృత్తి, వ్యాపారాలకు సంబంధించి కీలక సమాచారం అందుకుంటారు. ఉన్నత పదవులు అందుకుంటారు. పైఅధికారుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. వాయిదా పడుతున్న పనులు పూర్తిచేస్తారు.

తులారాశి: (సెప్టెంబర్24-అక్టోబర్23): మిత్రులు, బంధువులతో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

వృశ్చికరాశి: (అక్టోబర్24-నవంబర్22): వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. బీమా, గ్రాట్యుటీ, పించన్ వ్యవహారాలు పూర్తవుతాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది. మెడికల్ క్లెయిములు పరిష్కారం అవుతాయి.

ధనూరాశి: (నవంబర్23-డిసెంబర్21): శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. నూతన భాగస్వామ్యాలు లాభిస్తాయి. జనసంబంధాలు విస్తరిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది.

మకరరాశి(డిసెంబర్22-జనవరి21): వైద్య, పరిశ్రమలు, హోటల్, రిటైల్ రంగాల వారికి అనుకూల సమయం. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

కుంభరాశి: (జనవరి22-ఫిబ్రవరి18): డిపాజిట్లపై మంచి ప్రతిఫలాలు అందకుంటారు. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రేమలు ఫలిస్తాయి. బ్యాంకుల, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి.

మీనరాశి:(ఫిబ్రవరి19మార్చి20): బదిలీలు, మార్పులకు అనుకూలం. హోటల్, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి పోత్సాహకరం. సేవల రంగాల వారు సత్ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

-బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

కుల వృత్తులకు ముఖ్యమంత్రి చేయూత

● యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్‌రావు


దండేపల్లిలోలో మాట్లాడుతున్న అరిగెల నాగేశ్వర్‌రావు

దండేపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ కులవృత్తుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలంగాణ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. బుధవారం దండేపల్లిలో యాదవసంఘం భవనంలో సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో 18 శాతం ఉన్న గొల్ల కుర్మల ఆర్థిక పురోభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించిందన్నారు. యాదవులంత ఐకత్యగా ఉంటూ సంఘం బలోపేతానికి పాటుపడ్డాలన్నారు. గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి గొర్రెల పంపిణీ చేస్తారన్నారు. యాదవుల్లో అధికశాతం ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారన్నారు. యాదవులు అన్ని రంగాల్లోనూ రాణించాలని ఆయన పిలుపునిచ్చారు. మూడేళ్లలో సీఎం కేసీఆర్ రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి 119 బీసి గురుకులాలు ప్రారంభించి అందులో యాదవ పిల్లలకు కూడా అవకాశం కల్పించారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 గురుకులాలు ఉంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 119 ఏర్పాటు చేశారని ఈసందర్భంగా గుర్తు చేశారు. ప్రజాసంక్షేమం కోసం నిరంతరం కృషి చేసేది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. ఈకార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్వాల సమ్మయ్య, జిల్లా గౌరవ అధ్యక్షుడు జెల్ల శంకరయ్య, జిల్లా మహిళ యాదవ సంఘం అధ్యక్షురాలు పద్మక్క, జిల్లా నాయకులు తిరుమల, గడ్డం సతీష్, అంజయ్య, మండల అధ్యక్షులు తోట జయ్యన్న, మండల నాయకులు చెన్నయ్య, నరేష్,బానుప్రసాద్, .ధర్మరాజు, కుమార్‌స్వామి, మల్లేష్, సత్యానారాయణ, రామన్న, గంగన్న,అశోక్, మహేష్, రాజన్న తదితరులు ఉన్నారు.

'పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి'



మాట్లాడుతున్న పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇన్నారెడ్డి

నెన్నెల: పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీఆర్టీయూ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో బుధవారం బైక్‌ర్యాలీ నిర్వహించారు. కంట్రిబ్యూటరీ విధానాన్ని రద్దు చేయాలని నినాదాలు చేశారు. తహసిల్దార్ సత్యనారాయణకు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఇన్నారెడ్డి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో 2004 సెప్టెంబరు1 నుంచి నియమితులైన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కంట్రీబ్యూటరీ పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న విధానం లోపభూయిష్టంగా ఉందన్నారు. దీంతో రిటైర్డు అయిన వారికి అతి తక్కువ పెన్షన్ వస్తుందన్నారు. పాత పెనన్ విధానం అమలయ్యే వరకు తమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతాయన్నారు. అనంతరం స్థానిక ఉన్నత పాఠశాలలో సంఘం ఎక్సిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ మండల అధ్యక్షుడు బి. మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాస్, మండల విద్యాధికారి శ్రీధర్‌స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు కోడూరి శ్రీనివాస్, చంద్రమౌళి, బెల్లంపల్లి, మందమర్రి మండలాల అధ్యక్షులు చెన్న కేశవులు, అరవింద్‌కుమార్, మండల బాధ్యులు ఎస్ సదయ్య, కార్యదర్శి పి. శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

నేతకాని ఇన్కర్ మహర్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా గోమాస రాజం



బెల్లంపల్లి టౌన్: తెలంగాణ నేతకాని ఇన్కర్ మహర్ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా బెల్లంపల్లిలోని స్టేషన్ రోడ్డు కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు గోమాస రాజం ఎన్నికయ్యారు. బుధవారం బెల్లంపల్లిలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో గోమాస రాజంను ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ తీర్మాణించినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి నర్సయ్య రాష్ట్ర ప్రధాన కార్యధర్శి కలాలి నర్సయ్యలు తెలిపారు. ఈసందర్భంగా గోమాస రాజం మాట్లాడుతూ సంఘాన్ని జిల్లాలో బలోపేతం చేసేందుకు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఎంప్లాయిమెంట్ కార్డుల రెన్యూవల్‌కు అవకాశం

మంచిర్యాల టౌన్: మంచిర్యాల జిల్లా ఉపాధి కల్పన శాఖలో గతంలో ల్యాబ్ అయిన కార్డుల రెన్యూవల్‌కు అవకాశం కల్పిస్తున్నట్లు ఉపాది కల్పన శాఖ అధికారి వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. 01-01-2000 నుంచి 31 జులై 2017 మధ్య కాలంలో లాప్స్ అయిన కార్డులకు రెన్యూ వల్ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఇట్టి కార్డులను ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు రెన్యూవల్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

వంజరిగూడలో మినరల్ వాటర్‌ప్లాంట్ ప్రారంభం

● కిడ్నీ బాధితులకు ప్రభుత్వం భరోసా

లింగాపూర్: కుమరంభీం జిల్లా లింగాపూర్ మండలంలోని వంజరిగూడలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారి కోసం బుధవారం ప్రభుత్వం మంజూరు చేసిన వాటర్‌ప్లాంట్‌ను తహసీల్దార్ ఆర్.బాబుసింగ్, ఎస్సై తిరుపతిలు ప్రారంభించారు. గ్రామానికి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీష్, గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్‌రావు చొరవతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు వంజరిగూడలో మినరల్ వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ కొన్నేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వంజరిగూడ గ్రామస్థులను ప్రభుత్వపరంగా మెరుగైన చికిత్స అందిస్తామన్నారు. వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వపరంగా వైద్య సదుపాయాలు అందిస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. గ్రామస్థులు వ్యక్తిగత పరిశుభ్రత, గ్రామ పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. 'ఆంధ్రజ్యోతి' ప్రతిక కిడ్నీ బాధితులను వెలుగులోకి తీసుకురావడంతో ప్రభుత్వం తక్షణం స్పందించిందన్నారు. ఈ సందర్భంగా 'ఆంధ్రజ్యోతి'కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఎస్సై తిరుపతి మాట్లాడుతూ గ్రామస్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బాధితులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు కేంద్రె బాబు, గణపత్, గుణవంతరావు, అనీల్ తదితరులు పాల్గొన్నారు.

మండలంలోని మారుమూల ఆదిమ కోలాం గిరిజన గ్రామమైన గీతబండ గ్రామాన్ని తహసీల్దార్ బాబుసింగ్, ఎస్సై తిరుపతి బుధవారం సందర్శించారు. గ్రామంలోని పాఠశాలను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని సమస్యల గురించి ఈసందర్భంగా స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

'రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు'


కెరమెరిలో గిరిజనేతరులకు పహాణీలు అందజేస్తున్న ఎమ్మెల్యే కోవలక్ష్మి

కెరమెరి: రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి పేర్కొన్నారు. కెరమెరి మండల కేంద్రంలో బుధవారం ఎమ్మెల్యే కోవలక్ష్మి మండలంలోని అంతాపూర్, పరందోళి, సుర్దాపూర్, కెరమెరి, కైరి, మోడి గ్రామపంచాయతీలకు చెందిన గిరిజనేతరులకు పహాణీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ఎకరానికి నాలుగు వేల రూపాయలు, రెంటు పంటలు వేసే రైతులకు ఎకరానికి ఎనిమిది వేలు వచ్చే ఖరీఫ్ నుంచి నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేయడం జరుగుతుందన్నారు. రైతులు సాగు చేసుకుంటున్న భూములకు పహానీలు అందజేస్తున్నట్లు ఆమె గుర్తు చేశారు. అనంతరం బీసీ హాస్టల్, గ్రామపంచాయతీల్లో హరిత హారంలో భాగంగా మొక్కలు నాటారు. మొక్కలను ప్రతి ఒక్కరు సంరక్షించాలన్నారు. వాతావరణ కాలుష్యం పెరిగి పోతున్న నేటి తరుణంలో ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత చేపట్టారు. బీసీ హాస్టల్‌కు రంగులు వేయడానికి రూ.50 వేలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే హస్టల్‌కు బోరుబావిని మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రహారి గోడను నిర్మించాలని ఎమ్మెల్యే కోవలక్ష్మికి విద్యార్థులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ యాదవ్‌రావు, ఎంపీపీ గణేష్, జడ్పీటీసీ అబ్దుల్‌కలాం, సర్పంచ్ సుంగుబాయి, సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు రాథోడ్ శంకర్‌నాయక్, సర్పంచ్‌లు పెందూర్ జలపత్‌రావు, మడావి భీము, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ఉత్తంనాయక్ పాల్గొన్నారు.



కొయ్య బొమ్మలను తయారు చేస్తున్న కళాకారులు

కొత్త జిల్లాల్లో గోల్కొండ షోరూంలు!

• అమెజాన్‌తో ఒప్పందం, అంతర్జాతీయ మార్కెటింగ్‌కు అవకాశం • ఒక్కో జిల్లాకు రూ. 2కోట్లు

(ఆంధ్రజ్యోతి, నిర్మల్)

మొన్నటి వరకు చేతి వృత్తులను విక్రయిస్తూ పేరు గడించిన లేపాక్షి సంస్థ స్థానంలో ఏర్పాటు చేసిన గోల్కొండ ఇక అన్ని జిల్లాలకు విస్తరించబోతోంది. హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాలకే పరిమితమైన లేపాక్షిని తెలంగాణ సర్కారు రద్దు చేసి గోల్కొండ పేరిట కొత్త చేతి వృత్తుల వాణిజ్య వ్యవస్థను ఏర్పాటు చేసింది. గతంలో మాదిరిగా కాకుండా తెలంగాణ ప్రాంతంలో చేతి వృత్తుల ద్వారా తయారయ్యే వస్త్రాలు, కొయ్య బొమ్మలు ఇతర కుటీర ఉత్పత్తులను కూడా గోల్కొండ షోరూంలలో విక్రయించనున్నారు. ప్రతీ జిల్లా కేంద్రంలో ఓ గోల్కొండ షోరూంను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో ఏర్పాటు చేయబోయే ఈ గోల్కొండ షోరూం ఇతర షోరూంల కన్నా ప్రాధాన్యతను సంతరించుకోబోతుంది. ఇక్కడ గోల్కొండ షోరూంలో చేనేత వస్త్రాలతో పాటు ఇక్కడే తయారయ్యే కొయ్య బొమ్మలను విక్రయించనున్నారు. దీని కోసం ప్రత్యేక విక్రయశాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ షోరూం ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 2కోట్లను మంజూరు చేసింది. ముఖ్యంగా చేనేత వస్త్రాలతో పాటు కొయ్య బొమ్మలను విక్రయించడమే గోల్కొండ షోరూంల ప్రాధాన లక్ష్యంగా నిర్ణయించారు. గోల్కొండ షోరూంలతో పాటు అమెజాన్ అంతర్జాతీయ ఆన్‌లైన్ వ్యాపార సంస్థ ద్వారా కూడా చేనేత వస్త్రాల అమ్మకాలను, అలాగే కొయ్య బొమ్మల అమ్మకాలను చేపట్టేందుకు కూడా రంగం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమెజాన్ సంస్థతో ఎంఓయూ కూడా కుదుర్చుకుంది.

• కొద్దిరోజుల్లోనే షోరూంల ఏర్పాటు

గోల్కొండ షోరూంలను కొద్ది రోజుల్లోనే నిర్మల్‌తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల్, కొమురం భీం (ఆసిఫాబాద్), ఆదిలాబాద్ జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. గోల్కొండ షోరూంల ఏర్పాటుకు అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చనుంది. కాగా రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఈ గోల్కొండ షోరూంలలో సెల్స్‌మెన్, మేనేజర్‌లాంటి పోస్టులను ఆ సంస్థ నియమించనుంది. ఈ నియమకాల్లో స్థానికులకు అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. అలాగే సొంత భవనాల నిర్మాణాలకు కూడా ప్రాధాన్యత కల్పించనున్నారు.

• చేనేత వస్త్రాల కొనుగోళ్లు తప్పని సరి

గోల్కొండ షోరూంలలో నిర్మల్ కొయ్య బొమ్మలతో పాటు చేనేత వస్త్రాలను పెద్ద ఎత్తున విక్రయించేందుకు ప్రణాళికలు రూపొందించారు. కాగా సిరిసిల్లలో తయారయ్యే చేనేత వస్త్రాల ఎక్కువగా విక్రయించాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా చేనేత వస్త్రాల వినియోగాన్ని కొన్ని విభాగాలకు అలాగే కొన్ని పండుగలు, పర్వదినాలకు తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు ఉపాధ్యాయులు, చాలా సందర్భాల్లో చేనేత వస్త్రాలను వినియోగించే విధంగా చర్యలు తీసుకోనుంది. బతుకమ్మ పండుగ సందర్భంగా పేద మహిళలకు అందించాలని భావిస్తున్న చేనేత చీరలను కూడా గోల్కొండ సంస్థ ద్వారానే చేపట్టాలని సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం.

• గతంలో 'ఆప్కో'...!

గతంలో 'ఆప్కో' సంస్థ అన్ని ప్రధాన పట్టణాల్లో చేనేత వస్త్రాలను ఇతర చేతి కళా వృత్తులను విక్రయించేవి. అయితే ఈ సంస్థ నష్టాలపాలవ్వడంతో ఆప్కో షోరూంలను ఎత్తివేశారు. నిర్మల్‌లో దాదాపు మూడు దశాబ్దాల పాటు ఆప్కో దుకాణాల్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి. అయితే ఆప్కో కనుమరుగు కావడం దీని స్థానంలో గోల్కొండ కొత్త తరహాలో తెర పైకి వస్తుండడం గమనార్హం.

• అమెజాన్‌తో ఒప్పందం..
చేతి వృత్తులకు మహర్దశ

అంతర్జాతీయ ఆన్‌లైన్ వ్యాపార దిగ్గజం అమెజాన్‌తో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ అలాగే ప్రభుత్వం కూడా చర్చలు జరిపి చేనేత వస్త్రాలు, నిర్మల్ కొయ్య బొమ్మ విక్రయానికి ఎంవోయూ కుదుర్చుకోవడం చేతి వృత్తుల వాణిజ్య రంగంలో చారిత్రక పరిణామంగా అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే నిర్మల్ కొయ్య బొమ్మలను అమెజాన్ అన్‌లైన్‌లో విక్రయిస్తుండగా చేనేత వస్త్రాల విక్రయాలను కూడా మొదలు పెట్టబోతుంది. అమెజాన్ సంస్థతో ఒప్పందం జరిగిన తరువాత చేనేత వస్త్రాలు, కొయ్య బొమ్మల విక్రయాలు పెరిగినట్లు చెబుతున్నారుక. అలాగే వీటికి డిమాండ్ కూడా పెరుగుతోంది.

• ఇతర కుటీర వస్తువులకు డిమాండ్

ఇటీవల కుటీర పరిశ్రమలు కూడా పెరిగిపోయాయి. కొయ్య బొమ్మలతో పాటు విస్తారాకులు, ఆకు గిన్నెలు, క్యాండిల్స్, వెదురుతో తయారు చేసిన వస్తువులను గోల్కొండలో విక్రయించాలని భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తయారయ్యే వస్తువులకు ఇందులో ప్రాధాన్యం కల్పించనున్నారు.

• గోల్కొండతో మెరుగుపడనున్న ఉపాధి

గోల్కొండ షోరూంల ఏర్పాటు కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. కొయ్య బొమ్మల కళాకారులే కాకుండా చేనేత కార్మికులకు, కుటీర పరిశ్రమలు నిర్వహించే వారికి చేతి నిండా పని దొరకనున్నట్లు చెబుతున్నారు.

'ఉపాధి' శాశ్వతపు నిర్మాణ పనులు

(నిర్మల్‌అగ్రికల్చర్)

మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద గ్రామాలల్లో శ్వాశత నిర్మాణ పనునను చేపట్టి కూలీలకు పని కల్పించనున్నారు. 60 శాతము కూలీల వేతనాలకు, 40 శాతం మేటిరియల్‌కు ఖర్చు చేస్తున్నారు. కూలీలకు పని కల్పించాలనే ఉద్ధేశంతో మట్టిపనుల కల్పనకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేది. గ్రామ అభివృద్ధిశాఖ ఇక శాశ్వత నిర్మాణాలపై దృష్టి సారించింది. పంచాయతీరాజ్‌శాఖ సహకారంతో మండల, జిల్లా సెక్టర్లలో మురికి కాలువలు, సిమెంట్ రోడ్ల నిర్మాణము పనులకు నిధులు ఖర్చుచేయనుంది. గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాల్లో రూ.10 లక్షలతో భవన నిర్మాణాలు, మహిళా సంఘాల కోసం మండల కేంద్రాల్లో స్త్రీ శక్తి భవన నిర్మాణానికి రూ.25లక్షల వ్యయంతో చేపట్టనున్నారు. భూగర్భ జలాల సంరక్షణ కోసం గ్రామాల్లో రూ.2లక్షల వ్యయంతో చెక్‌డ్యాం నిర్మాణాలను గతంలో చేపట్టారు. ప్రస్తుతం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో వంటగదుల నిర్మాణాలను చేపడుతున్నారు.

• వంటగదుల నిర్మాణం (కిచెన్ షెడ్స్)

గ్రామాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో వంట గదుల నిర్మాణాలు 25 నుంచి 200 వరకు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాల స్కూల్‌లో టైప్-1 కింద రూ. ఒక లక్ష 99 వేల వ్యయంతో, 4.7 మీటర్ల పొడవు, 3.2 మీటర్ల వెడల్పు, 9 ఫీట్‌ల ఎత్తులో, ఇటుకలు, సిమెంట్ శ్లాబ్ నిర్మాణం టైప్-2 కింద, 200 పైన విద్యార్థులున్న పాఠశాలల్లో 4.7 మీటర్ల పొడవు, 4.3 మీటర్ల వెడల్పు, 9 ఫీట్‌ల ఎత్తు ఇటుకలను సిమెంట్ మిశ్రమంతో శ్లాబ్ నిర్మాణ వ్యయం రూ. 2 లక్షల 49వేలతో చేపడుతున్నారు.

• పశువుల తొట్టి నిర్మాణం

వేసవిలో పశువుల దాహార్తిని తీర్చేందుకు ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో మూడు పశువుల తోటిల నిర్మాణాలను చేపడుతున్నారు. 5మీ. పొడవు, 2 మీటర్ల వెడల్పు, 0.70 ఏత్తు. ఇటుకలు, సిమెంట్ మిశ్రమం ప్లాస్టరింగ్‌లో సగం వ్యయం రూ. 17వేల నుంచి 20 వేలతో తొట్టెల నిర్మాణాన్ని చేపడుతున్నారు.

• సేద్యపు బావుల నిర్మాణం

ఎస్సీ, ఎస్టీ చిన్న, సన్నకారు రైతుల పంట భూముల్లో సాగు నీటి కోసం సేద్యపు బావుల నిర్మాణము చేపడుతున్నారు. రూ.ఒకలక్ష 70 వేల నుంచి రూ. రెండు లక్షలతో వీటిని నిర్మిస్తున్నారు. బావి వృత్తాకారము 8 మీటర్లు, 40 అడుగులలోతు, మట్టి కూలకుండా 15 అడుగుల వరకు సిమెంట్ రింగులు, బావి తవ్వకంలో బండరాళ్లు వస్తే బ్లాస్టింగ్ సౌకర్యం, మట్టి ఏత్తడానికి క్రేన్‌ను వాడనున్నారు. బావి నిర్మాణాపుద్వారా 2 నుంచి 4 ఎకరాల సాగుకు నీటిపారుదలకు అవకాశం ఉంటుంది.

• పశువుల పాకలు

గ్రామీణ ప్రాంతాల్లో పశువుల సంరక్షణ నిమిత్తం, వర్షాలు, ఎండ, చలి వాటి నుంచి కాపాడుకునేందుకు రైతులు పశువుల పాకలను నిర్మించుకోవచ్చు. రైతుకు 4 నుంచి 6 గొర్రెలు, 4-8 ఆవులు ఉన్న ఎస్సీ, ఎస్టీ చిన్న, సన్నకారు రైతులు దీనికి అర్హులు. నిర్మాణం 15 ఫీట్‌ల పొడవు, 12 ఫీట్‌ల వెడల్పు, 8 ఫీట్ల ఎత్తులో ఇటుకలతో నిర్మిస్తారు. ప్లాస్టరింగ్, పైకప్పు ఇనుప రేకుల నిర్మాణం నిర్మాణ వ్యయం రూ.50వేలు అవుతుంది.

• గొర్రెల, మేకల షెడ్స్

మేకల, గొర్రెల పెంపకం దారుల సౌకర్యం నిమిత్తం గొర్రెల మేకల పాకలను నిర్మిస్తారు. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు, పెంపకం దారులకు 10 నుంచి 20 గొర్రెల, మేకలు ఉండాలి. 15 ఫీట్స్ పొడవు, 12 ఫీట్స్ వెడల్పు, 8 ఫీట్‌ల ఎత్తు, ఇటుకల నిర్మాణం, పైన రేకులు వ్యయం రూ. 49 వేలతో నిర్మిస్తారు.

• వైకుంఠధామం
(శ్మశాన వాటికల నిర్మాణం)

గ్రామాల్లో శ్మశాన వాటికలను బాగుపరిచి, అవసరమయ్యే శాశ్వత పనులను చేపడతారు. 54 అడుగుల పొడవు, 49 అడుగల వెడల్పు స్థలం అవసరం. భూమిని చదును, ముళ్లపొదల తొలగింపు పనులను చేపడతారు. శవాలను కాల్చేందుకు 2 స్టాండ్‌లతో కూడిన నిర్మాణం. ఒక విశ్రాంతి గది, స్త్రీ, పురుషులకు, వేరు వేరు స్నానపు గదులు, టాయిలేట్ల నిర్మాణం ముఖ ద్వార నిర్మాణాలను రూ. 10 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నారు.

శాశ్వత నిర్మాణాలపై దృష్టి
- డీఆర్‌డీవో ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు



గ్రామాలల్లో ఇక నుంచి శాశ్వత నిర్మాణ పనులపై దృష్టి సారించాము. ఎక్కువగా వాటికే ప్రాధ్యన్యత ఇసున్నాము. రైతులకు ఉపయోగపడే వాటిని నిర్మిస్తున్నాము. వ్యవసాయానికి ఉపయోగపడే నిర్మాణాలను ప్రభుత్వ నిధులతో నిర్మించుకోవచ్చు.

రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి

• జిల్లా కేంద్రంలో దూడల పెంపకం కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి జోగురామన్న

ఆదిలాబాద్‌టౌన్: రైతులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని, అందుకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర మంత్రి జోగురామన్న అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పాల శీథలికరణ కేంద్రంలో రూ.8లక్షలతో నిర్మించిన దూడల పెంపకం కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో పాల శీథలీకరణ కేంద్రం ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వాలు దీనిని ముందుకు తీసుకెళ్లలేకపోయారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాల ఉత్పత్తి చేసే రైతులకు రూ.4తో ఇన్సెంటివ్‌తో విజయడైరీ ద్వారా కొనుగోలు చేసి వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పాలశీథలీకరణ కేంద్రాలను అభివృద్ధి పరుస్తూ, రైతుల నుంచి పాలను ఎగుమతి, దిగుమతి చేసుకోవడానికి



దూడల పెంపకం కేంద్రాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం

ప్రత్యేక వాహనాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి, ఎంపీ నగేష్, మున్సిపల్ చైర్ పర్సన్ రంగినేని మనీషా, ఏఎంసీ చైర్మన్ ఆరె రాజన్న, జడ్పీటీసీ ఇజ్జగిరి అశోక్,

'పథకాలల్లో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలి'

తాంసి: గత పాలక మండల్లు అస్తిపంజరం లాంటివని, ఏ పథకం మంజూరైనా అవి గిరిజనుల ధరికి చేర్చలేదని కానీ ప్రస్తుత పాలక మండల్లు ప్రతీ పథకాన్ని గిరిజనుల ముంగిటకు చేర్చాలని ఎంపీ జి.నగేష్ అన్నారు. బుధవారం సాయంత్రం భీంపూర్ మండలంలోని అందర్‌బంద్ గ్రామంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ఆయన హాజరయ్యారు. ప్రభుత్వానికి, ప్రజలు పాలక మండలి వారధిగా పని చేయాలని పిలుపునిచ్చారు. గిరిజనులకు అన్ని పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఐటీడీఏ పాలక మండలి కొలువు దీరిందని పాలక మండలి సభ్యులంతా సమిష్టి కృసితో గిరిజనుల అభివృద్ధి చేయాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు కుంటు పడితే వాటిని వెంటనే పరిష్కరించేందుకు నడుం బిగించాలన్నారు. ప్రతీ రైతుకు సాగునీరందించేందుకోసం పెన్‌గంగా నదిపై నిర్మిస్తున్న బ్యారేజ్ వల్ల 52 వేల ఎకరాలకు సాగునీరందనుందన్నారు. ప్రతీ గిరిజనుడు సాగు చేస్తున్న భూములకు హక్కు పత్రాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ఉద్ఘాటించారు. అనంతరం ఎంపీ నగేష్, ఐటీడీఏ చైర్మన్ లక్కెరావులను బుధవారం అందర్‌బంద్ గ్రామస్థులను సన్మానించారు. గుస్సాడి నృత్యాలతో స్వాగతం పలికారు. ఇందులో ఐటీడీఏ పాలక మండలి చైర్మన్ లక్కెరావు, ఎంపీపీ మంజూల శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ అన్ను పటేల్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిషికాంత్, మండల ఉపాధ్యక్షుడు కృష్ణా, ఐటీడీఏ డైరెక్టర్ మర్సకొల్ల మనోహర్ పటేల్, ఎంపీటీసీ అమృత్‌రావ్, నాయకులు రాజు, తాంసి భీంపూర్ మండలాల కన్వీనర్ కృష్ణా, సంజీవ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

'గ్రామీణ డాక్ సేవకుల సమస్యలను పరిష్కరించాలి'

ఆదిలాబాద్‌టౌన్: జీడీఎస్ ఉద్యోగుల జీతభత్యాల నిర్ణయించేందుకు వేసిన కమలేష్ చంద్ర కమిటీ సిఫారస్సులను వెంటనే అమలు చేయాలని తపాలశాఖ ఉద్యోగులు పేర్కొన్నారు. కేంద్ర సంఘం పిలుపుమేరకు జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ తపాల కార్యాలయం ఎదుట జీడీఎస్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ రాష్ట్ర సహాయ కోశాధికారి షేక్ హకీం, డీవిజన్ కార్యదర్శి బి.సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే సమాన వేతనాలు చెల్లించాలన్నారు. ఢిల్లీ క్యాట్, మద్రాస్ క్యాట్, బెంచిలు ఇచ్చిన తీర్పు ప్రకారం జీడీఎస్ ఉద్యోగులకు పెన్షన్ మంజూరు చేయాలన్నారు. జీడీఎస్ ఉద్యోగులకు సివిల్ సర్వెంట్ హోద కల్పించాలని సమస్యలను పరిష్కరించేంత వరకు నిరవదిక సమ్మె కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్.నారాయణ, రాజారెడ్డి, ప్రదీప్ రెడ్డి, సత్యనారాయణ, నారాయణ, ప్రభాకర్, రాజు, విలాస్, రఘు, విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

గులాబీ అండతో ఇసుక దందా..!

●పెన్‌గంగా నుంచి యథేచ్ఛగా తరలింపు ● అనుమతుల పేరిట అక్రమ తవ్వకాలు ● నిత్యం రూ.లక్షల్లో వ్యాపారం ● పట్టించుకోని అధికారులు

(ఆంధ్రజ్యోతి, ఆదిలాబాద్)

జిల్లా సరిహద్దుల్లో ప్రవహిస్తున్న పెన్‌గంగా నది నుంచి దర్జాగా ఇసుక దందా జరుగుతోంది. అక్రమార్కులు తోడెళ్ల అవతారమెత్తి ఇష్టారాజ్యంగా ఇసుకను తోడేస్తున్నారు. కళ్ల ముందే ఈ అక్రమ ఇసుక దందా కొనసాగుతున్న అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పెన్‌గంగా నదిలో భారీగా ఇసుక మేటలు ఉన్నాయి. మార్కెట్‌లో ఇసుకకు అధికంగా డిమాండ్ ఉండడంతో కొందరు అక్రమార్కులు భారీ మొత్తంలో ఇసుకను డంపు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే పెన్‌గంగా పరివాహక ప్రాంతంలోని పలు వాగుల్లో ఇసుక రవాణాకు ప్రత్యేకమైన రోడ్డు మార్గాలను వేసుకుని మరీ అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురవక పోవడంతో నదిలో నీటి ప్రవాహం లేదు. దీంతో ఇదే అదునుగా నదీ గర్భం నుంచి ఇసుకను యథేచ్ఛగా తవ్వి తరలిస్తున్నారు.

ఒత్తిళ్లతో విచ్చలవిడిగా అనుమతులు..

జిల్లాలో చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాల పనులకు అనుమతులు తీసుకుంటూ.. ఇసుక మాఫియా ఆ పేరుతో అక్రమ దందాకు పాల్పడుతోంది. అనుమతులు గోరంతైతే కొండంతగా దోచేస్తున్నారు. మండల స్థాయిలో కొందరు తహసీల్దార్‌లు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి విచ్చల విడిగా అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఇసుక తవ్వకాలకు రెవెన్యూ అనుమతులతోపాటు భూగర్భ జల శాఖ అనుమతులు కూడా తప్పని సరిగా తీసుకోవాలి. కాని అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించడంలేదు. స్పష్టంగా వాల్టా చట్టం నిబంధనలు ఉన్నప్పటికీ అమలు చేయడంలో అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. అడపాదడపా అధికారులు దాడులు చేస్తున్నా.. ఇసుక వ్యాపారులు తమకున్న రాజకీయ, ఆర్థిక పలుకుబడితో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల ఇసుక అక్రమ రవాణాపై కొరడా ఝులిపించాలని ప్రభుత్వం ఆదేశించినా అధికారులు బేఖాతరు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట పడకపోవడంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది.

అనుమతుల పేరిట అక్రమ దందా..

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల పేరిట కొందరు ఇసుక తవ్వకాలకు అనుమతులు తీసుకుంటూ అక్రమ దందాకు పాల్పడుతున్నారు. నిత్యం వందల సంఖ్యల ట్రిప్పులతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అడపాదడపాగా అధికారులు దాడులు చేస్తే



స్పెషల్ స్టోరీ

జిల్లా కేంద్రంలో విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న ఇసుక

అనుమతులను చూపుతూ దర్జాగా తప్పించుకుంటున్నారు. గ్రామ పరిసర ప్రాంతాలల్లో భారీగా ఇసుక డంపులను చేస్తూ ఆ తర్వాత యథేచ్ఛగా పట్టణ ప్రాంతాలకు తరలించి అమ్మేసుకుంటున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.2,500 నుంచి రూ.4,000 వరకు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు ఉన్నా కేటాయించిన మేరకు ఇసుకను సద్వినియోగం చేసుకోవాల్సి ఉండగా అక్రమంగా ఇసుక డంపులు చేస్తూ పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులను అడ్డు పెట్టుకొని అక్రమార్కులు మరింతగా రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా జిల్లాలోని ఉట్నూర్, జైనథ్, ఇచ్చోడ, బేల మండలాల్లో విచ్చల విడిగా ఈ ఇసుక దందా సాగుతోంది. జైనథ్ మండల కేంద్రంలో కొనసాగుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పేరిట అనుమతులు తీసుకున్న ఓ కాంట్రాక్టర్ గుట్టు చప్పుడు కాకుండా సబ్ కాంట్రాక్టర్‌లకు కూడా ఇసుకను అమ్మేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ అవసరానికి మించి ఇసుక డంపు చేసినట్లు తెలుస్తోంది. డబుల్ బెడ్ రూం ఇళ్ల మాట దేవుడెరుగు గాని ఇసుక దందాతోనే కాంట్రాక్టర్‌ల జేబులు నిండుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. అనుమతులు తీసుకునేది ఓ చోటైతే ఇసుక తరలింపును మరోచోట చేపడుతున్నారు. క్షేత్ర స్థాయిలో అధికారుల నిఘా కొరువడడంతో అడిగే నాథుడే కరువవుతున్నాడు.

అధికార పార్టీ నేతల అండాదండా..

కొన్ని మండలాల్లో అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నా అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లు పెరిగిపోవడంతో ఏమీ చేయలేకపోతున్నట్లు అధికారులు బహిరంగంగానే చెబుతున్నారు. ఇసుక వాహ నాలను పట్టుకొని తరలించే లోపే మండల, జిల్లా స్థాయి నేతలు ఒత్తిడి తేవడంతో వదిలేయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ఇప్పటికే ఈ విషయంలో మాట వినని కొందరు అధికారులను గులాబీ నేతలు స్థాన చలనం చేయించినట్లు ప్రచారం కూడా జరుగుతోంది. గ్రామ స్థాయి నేతల నుంచి జిల్లా స్థాయి నేతల వరకు ఈ దందాతో సంబంధం ఉండడంతో చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకడుగు వేయాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నా.. కట్టడి చేయాల్సిన అధికారులే కళ్లు మూసుకోవడంపై కూడా సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలన్న ప్రభుత్వ ఆదేశాల తోనైనా జిల్లా అధికారులు కదిలాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే క్రిమినల్ కేసులు

కృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్, ఆదిలాబాద్



జిల్లాలో అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. పట్టణంలో ఎలాంటి ఇసుక డంపులు చేసినా సహించేది లేదు. ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ వాహనాలకు మొదట రూ.5వేలు జరిమానాను విధిస్తాం. మరోసారి పట్టుబడితే క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కూడా వెనుకాడేది లేదు. ప్రజల అవసరాలకు రెవెన్యూ అనుమతులు తప్పని సరిగా ఉండాలి.

17న 'విమోచనం' అధికారికంగా నిర్వహించాలి

● మజ్లిస్‌కు భయపడే ముఖ్యమంత్రి చొరవచూపట్లే
● మాట మార్చడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్



కలెక్టర్ కార్యాలయ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులు

ఆదిలాబాద్ టౌన్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారంలోకి రాక ముందు సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసి.. ఇప్పుడు నోరు మెదపడం లేదని బీజేపీ విమర్శించింది. ముఖ్యమంత్రి వైఖరికి నిరసనగా బుధవారం బీజేపీ శ్రేణులు కలెక్టర్ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇచ్చిన మాట తప్పడం వెన్నతో పెట్టిన విద్య అని వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా నిర్వహించాలంటే ఆందోళన చేసిన కేసీఆర్ ఇప్పుడు ఆ ఊసు ఎత్తట్లేదన్నారు. మజ్లిస్ పార్టీకి భయపడే కేసీఆర్ నోరు మెదపట్లేదన్నారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. కేసీఆర్ తను హైదరాబాద్‌లో ఉంటే నిజాం గొప్పవాడని, ఆదిలాబాద్‌కు వస్తే కొమురం భీం గొప్పవాడని మాటలు మారుస్తారని శంకర్ మండిపడ్డారు. ఎంఐఎం నేతల అడుగులకు మడుగులొత్తుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాలని, సెప్టెంబర్ 17న విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతో కలెక్టర్ కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలన్నింపై జాతీయ పతాకాలను ఎగురవేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడ ఖాయమన్నారు. బీజేపీ పాలనలో తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా పాయల స్పష్టం చేశారు. ఈ ఆందోళనలో నాయకులు ముకుంద్‌రావ్, దాసరి సతీష్; ఆకుల ప్రవీణ్ కుమార్, దినేష్ మటోలియా, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

సస్యరక్షణతో తెగుళ్ల నివారణ

● జేడీఏ ఆశాకుమారి



కప్పర్ల వద్ద పత్తి పైరునుపరిశీలిస్తున్న జేడీఏ ఆశాకుమారి

తాంసి: పత్తికి తెగుళ్లు సోకినట్లు వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. సస్యరక్షణ చర్యలు చేపడితే ఆ తెగుళ్లను నివారించి అధిక దిగుబడులు సాధించవచ్చని ఈ సందర్భంగా వారు సూచించారు. బుధవారం తాంసి మండలంలోని పలు గ్రామాలలో పైర్లను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆశాకుమారి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం పత్తికి గులాబీ పురుగు ప్రమాదం పెద్దగా లేదన్నారు. అయితే రసంపీల్చే పురుగు, తెల్లదోమ తాకిడి అధికంగా ఉందన్నారు రైతులు వెంటనే సస్యరక్షణ చర్యలు చేపడితే ఆశించిన స్థాయిలో దిగుబడులు పొందవచ్చన్నారు. తెగుళ్ల నివారణ కోసం పిప్రోనిల్‌ను పిచికారీ చేయాలని సూచించారు. మోతాదుకు మించి మందులు వాడవద్దన్నారు. ఏటా పంట మార్పిడి విధానాన్ని పాటిస్తే తెగుళ్ల బాధ ఉండదని, మంచి దిగుబడులు పొందవచ్చని ఆమ వివరించారు. స్తే తెగుల్ల నుంచి పంటలను కాపాడుకోవచ్చని సూచించారు. గత ఏడాది కంటే ఈసారి పంటలు ఆశాజనకంగా ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి రవీందర్, గణేష్ రాథోడ్, శివకుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్‌వి నక్క జిత్తులు

● రాష్ట్ర ప్రజల సమస్యలపై 21న ఢిల్లీలో ధర్నా
● సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి



మాట్లాడుతున్న ముడుపు ప్రభాకర్‌రెడ్డి

ఆదిలాబాద్ టౌన్: రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ధర్నాలు, రాస్తారోకోలు ఉండవని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అబద్ధపు పాలన ప్రారంభించారని సీపీఐ విమర్శించింది. కేసీఆర్ నక్క జిత్తుల పాలనను దేశ ప్రజలకు తెలియజేయడానికి ఈ నెల 21న ఢిల్లీలో ధర్నా చేపడుతున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ సర్కారు ప్రవేశ పెట్టిన పథకాలను దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శమంటూ కేసీఆర్ గొప్పలు చెప్పుకొంటున్నారని ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టి తెలియజేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న పెత్తందారుల పాలన మిగతా రాష్ట్రాలకు తెలియాలన్నారు. కేసీఆర్ తను చేసే తప్పులను ఎవరూ వేలెత్తి చూపకుండా ఉండేందుకే ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్‌ను ఎత్తివేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. నిజాం నవాబుల తరహాలో కేసీఆర్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను దేశ ప్రజలందరికీ తెలియజేయడమే తమ ధర్నా లక్ష్యమన్నారు. ఈ ధర్నాలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి డి.రాజా, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, తదితరులు హాజరవుతారన్నారు. తెలిపారు. ఈ ధర్నాకు జిల్లా నుంచి వందల సంఖ్యలో ప్రజలు తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు విలాస్, రాములు, సట్వాజి, గంగారెడ్డి, అరుణ్‌కుమార్, నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

వణుకుపుట్టిస్తున్న

వయ్యారిభామ

• పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం • మనుషులకూ అనారోగ్యం



దిలావర్‌పూర్‌లో సోయా పంటను కప్పేసిన వయ్యారి భామ

దిలావర్‌పూర్ : వయ్యారి భామ.. పేరు ముచ్చటగా ఉన్న ఈ మొక్క వల్ల పంటలకు, పశువులకు, మనుషులకు పొంచి ఉన్న ముప్పు అంతా ఇంతా కాదు. అత్యంత వేగంగా విస్తరించే ఈ కలుపు మొక్క, పంట దిగుబడులను సగానికి సగం తగ్గించగలదు. వయ్యారి భామ ఉన్నచోట తిరిగితే మనుషులకు చర్మ, శ్వాససంబంధ వ్యాధులు సోకుతాయి. మేసిన పశువులకు ప్రాణహాని కలుగుతుంది. అందువల్ల ఈ మొక్క ఎక్కడ కనిపించినా ఆలస్యం చేయకుండా పీకివేయాలని వ్యవసాయశాస్త్రవేత్తలు చెబుతున్నారు.

• అపార పంటనష్టం...

వయ్యారి భామ అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క. ఇది స్రవించే కొన్ని రకాల రసాయనాల వల్ల పంటల పెరుగుదల నశిస్తుంది. పూత, పిందెలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 40 శాతం నుంచి 50 శాతం వరకు పంట దిగుబడిని తగ్గిస్తుంది. నేలలో నత్రజని, పోషకవిలువలు, సూక్ష్మదాతువుల శాతాన్ని తగ్గిస్తుంది. పత్తి, కూరగాయలు, మామిడి, సోయాబీన్, పూల తోటల్లో విస్తృతంగా పెరుగుతుంది. కొన్ని రకాల వైరస్ తెగుళ్ల వ్యాప్తికీ వయ్యారిభామ కారణమవుతుంది.

• ఈ మొక్కకు ఎన్నోపేర్లు..

ఈ మొక్కను మన రాష్ట్రంలో చాలా పేర్లతో పిలుస్తారు. అమెరికా అమ్మాయి, కాంగ్రెస్ గడ్డి, క్యారెట్ గడ్డి, నక్షత్రగడ్డి, చతక్ చాందిని, గజర్, అపాదిమొక్క, ముక్కుపుడకల గడ్డి ఇలా ప్రాంతాలను బట్టి పేర్లున్నాయి. జిల్లాలో మాత్రం వయ్యారి భామ, ముక్కుపుడకలగడ్డి అని పిలుస్తారు. దీని శాస్త్రీయనామం పార్థనీయం హిస్టోరోపోరెస్.

• మనదేశంలోకి ఇలా..

వయ్యారిభామను తొలుత అమెరికాలోని ఉష్ణప్రాంతంలో కనుగొన్నారు. అక్కడి నుంచి ఆహారధాన్యాలతో పాటు మన దేశానికి దిగుమతైంది. 1973లో ఈ మొక్క మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో కనిపించింది. వయ్యారి భామ విత్తనాలు గాలిద్వారా సుమారు మూడు కిలోమీటర్ల వరకువ్యాపిస్తాయి.

• మనుషుల ఆరోగ్యంపై ప్రభావం..

వయ్యారిభామ మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రమాదకరమైన డర్మాటైటిస్, ఎగ్జిమాహైఫీవర్, ఉబ్బసం, బ్రాంకైటీస్ వ్యాధులు వచ్చే ప్రమాదముంది. ఈ మొక్క ఆకులను చర్మానికి రాస్తే తామర వస్తుంది. ఈ పూల పుప్పొడితో జలుబు, కళ్లు ఎర్రబడడం, కనురెప్పలు వాపు వస్తాయి. జంతువులు మేసినప్పుడు వెంట్రుకలు రాలిపోవడం, హైపర్ టెన్షన్ పెరుగుతుంది.. పశువుల పాల ఉత్పత్తి తగ్గి, జ్ఞాపకశక్తి దెబ్బతింటుంది. వయ్యారిభామ మొక్కను తిన్న పశువుల జీర్ణక్రియ, కిడ్నీ, కాలేయం, అన్నవాహిక, శ్వాసనాళం దెబ్బతినే ప్రమాదముంది. పొలాల్లో పని చేసిన రైతులు, కూలీలకు చర్మ, శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చేఅవకాశముంది.

నివారణ ఇలా.. : ఏ స్రవంతి, ఏవో, దిలావర్‌పూర్



పంటచేలల్లో వయ్యారిభామ విస్తరించకుండా రైతులు తగిన చర్యలు తీసుకోవాలి. మెట్టభూముల్లో పూతకుముందే మొక్కలను పీకేసి, తగులబెట్టాలి. అప్పుడు వచ్చే పొగ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది కనుక దూరంగా ఉండాలి. బురద నేలల్లో లోపలకు తొక్కేయాలి. అప్పుడది ఎరువుగా మారే అవకాశముంది. ఈ వయ్యారిభామను నిలువరించే శక్తి కేవలం తంగేడు మొక్కకు మాత్రమే ఉంది. అందువల్ల పొలాల గట్లు, బంజరు భూముల్లో తంగేడు చెట్లను తొలగించవద్దు. ఈ కలుపు మొక్క పూతకు రాక ముందే 10 లీటర్ల నీటిలో 5 కిలోల ఉప్పు కలిపిన ద్రావాణాన్ని పిచికారీ చేయాలి.



క్యూ కాంప్లెక్స్ లేకపోవడంతో ఒకేసారి ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న భక్తులు (ఫైల్)

సమస్యల ఒడిలో చదువులమ్మ గుడి!

• బాసర పుణ్యక్షేత్రంలో కనీస వసతులు కరువు • చిన్నారులతో భక్తుల నానాపాట్లు • కాగితాలకే పరిమితమైన మాస్టర్ ప్లాన్ • అభివృద్ధికి నోచుకోని అరుదైన దేవాలయం

బాసర : బాసరలోని జ్ఞానసరస్వతీ ఆలయం అభివృద్ధికి ఆమడదూరంలో అల్లాడుతున్నది. రాష్ట్రానికే తలమానికమైన ఈ చదువులమ్మ గుడిలో కనీస వసతులు కరువయ్యాయి. దీంతో తెలంగాణ నలుమూలల నుంచేగాక వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే భక్తులు నానాపాట్లు పడుతున్నారు. మరోవైపు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశాల మేరకు రూపొందిన మాస్టర్ ప్లాన్ కాగితాలకే పరిమితమైంది. 'ఇదిగో.. అదిగో' అంటూ అధికార పార్టీ నేతలు ఊరిస్తున్న 'ముఖ్యమంత్రి పర్యటన'నకు అతీగతీ లేకుండా పోయింది.

• అడుగడుగునా నరకం..

సాధారణ రోజుల్లో సుమారు 10 వేల మంది భక్తులకు తగ్గకుండా అమ్మవారిని దర్శించుకుంటారు. అక్షరశ్రీకార పూజలకు శుభముహూర్తాలు ఉన్న రోజుల్లో, వేసవి పరీక్షా సమయాల్లో, ఉత్సవాల్లో భక్తులరద్దీ అధికంగా ఉంటుంది. కానీ కనీస వసతులు లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయ ప్రాంగణం ఇరుకుగా ఉండడం, క్యూ కాంప్లెక్స్ లేకపోవడం, ప్రత్యేక అక్షర శ్రీకార మండపం చిన్నదిగా ఉండడం, భక్తుల విశ్రాంతి కోసం, విడిది కోసం గదులు లేకపోవడంతో నానాపాట్లు పడుతున్నారు. కనీసం ఆలయం వద్ద మరుగుదొడ్లు, మూత్రశాలలు, బస్టాండ్ లాంటివి లేకపోవడంతో తీవ్ర అసౌకర్యానికి లోనవుతున్నారు. దేవస్థానం పరిధిలో 90 గదులు మాత్రమే ఉన్నాయి. వీటిని వీఐపీలకు, పరిచయస్తులకే కేటాయిస్తున్నారు. పదిహేనేళ్ల కిందట చేసిన అభివృద్ధి పనులే తప్ప పెరుగుతున్న భక్తుల రద్దీకనుగుణంగా వసతులు ఏర్పాటుచేయకపోవడం వల్లే నానా సమస్యలు వస్తున్నాయి. ఉత్సవాలు, రద్దీ సమయంలో తాగునీరు, మరుగుదొడ్లు, కనీసం కూర్చునే సౌకర్యం లేని క్యూ లైన్లలో భక్తులు గంటల తరబడి వేచిచూస్తూ నరకం అనుభవిస్తున్నారు. చిన్నపిల్లలతో వారు పడే బాధలు వర్ణనాతీతం. గత ఫిబ్రవరిలో వసంతపంచమి వేడుకల సందర్భంగా భక్తులు ఇబ్బందులు భరించలేక ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.



బాసర సరస్వతీ దేవాలయం

రద్దీ దినాల్లో భక్తుల పరిస్థితి ఇది (ఫైల్)



పిల్లా పాపలతో భక్తుల కష్టాలు (ఫైల్)

• సీఎం పర్యటనపైనే ఆశలు..

జిల్లాకు చెందిన దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశాల మేరకు రెండేళ్ల కింద అధికారులు ఆలయ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. ఇందుకు రూ. 126 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. దీంతో పాటు గతేడాది సెప్టెంబర్ 20న యాదాద్రి ఆలయ ప్రణాళికను రూపొందించిన ఆనందసాయి నేతృత్వంలో ఇంజనీర్ల బృందం బాసరను సందర్శించింది. ఈ సందర్భంగా ఆలయం అంతా తిరిగి భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆలయాన్ని పూర్తిగా విస్తరించాలని సూచించారు. మరోసారి సందర్శించి ప్రణాళికలను రూపొందిస్తామని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటివరకు బాసర అభివృద్ధిపై అడుగు ముందుకు పడలేదు. మూడేళ్ల నుంచి బాసరకు ముఖ్యమంత్రి వస్తారంటూ అధికార పార్టీ నేతలు ప్రకటిస్తూనే ఉన్నారు. దీంతో ముఖ్యమంత్రి పర్యటనపై స్థానికులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఆయన వస్తే ఆలయ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తారని భావిస్తున్నారు.

• అక్కడ అలా.. ఇక్కడ ఇలా

విభజన అనంతరం పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరస్వతి ఆలయం లేకపోవడంతో అక్కడి ప్రభుత్వం సుమారు రూ.30 కోట్లతో గోదావరి తీరంలో రాజమండ్రి వద్ద పెద్ద సరస్వతి ఆలయాన్ని నిర్మిస్తున్నది. ఇప్పటికే అక్కడి పండితులు బాసరకు వచ్చి ఇక్కడి ఆలయ నమూనా, ప్రతిరోజూ నిర్వహించే పూజల వివరాలను తెలుసుకొని వెళ్లారు. కానీ మన రాష్ట్రంలో ఈ ప్రాచీన ఆలయం అభివృద్ధిపై ఇక్కడి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయింది.

యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయాలి : శ్రీనివాస్‌యాదవ్, బాసర



రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక చొరవతో యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ ఆలయాలను అభివృద్ధి చేస్తున్నది. వాటి తరహాలోనే బాసర సరస్వతీ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలి. వచ్చిన భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించాలి.

దేవాలయ ప్రాముఖ్యతను గుర్తించాలి

- ఓంకార్, బాసర



బాసర సరస్వతీ దేవాలయం దేశంలోనే రెండో అతిపెద్దది. ఇలాంటి దేవాలయం తెలంగాణలో ఉండడం మనకు గర్వకారణం. అందువల్ల ఈ ఆలయ ప్రాముఖ్యతను గుర్తించి, అన్నివిధాలా అభివృద్ధి చేయాలి.

ఇదో 'హరిత' ఠాణా!

• నందనవనంలా ఈసుగాం పోలీస్‌స్టేషన్
• పూల మొక్కలు, పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణం

కాగజ్‌నగర్ రూరల్ : చుట్టూ పూల మొక్కలు, పచ్చని చెట్లతో ఆ పోలీస్ స్టేషన్ నందనవనాన్ని తలపిస్తున్నది. పోలీసుల ప్రత్యేక శ్రద్ధతో ఠాణా చుట్టూ పచ్చదనం పరుచుకోగా, ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది.



పూల మొక్కలతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్న ఈసుగాం పోలీస్ స్టేషన్



ఈసుగాం పోలీస్ స్టేషన్

ఈసుగాం పోలీస్ స్టేషన్‌లోకి అడుగుపెట్టగానే పచ్చనిచెట్లు, పూల మొక్కలు స్వాగతం పలుకుతాయి.

ఇక్కడ పనిచేసి బదిలీపై వెళ్లిన ఎస్సైలతో పాటు ప్రస్తుత ఎస్సై సుధాకర్ ప్రత్యేక శ్రద్ధతో ఆవరణంతా పచ్చదనంతో కళకళలాడుతున్నది. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో ఇక్కడి పోలీసులు మొదటి నుంచీ చురుగ్గా పాల్గొంటున్నారు. పోలీస్‌శాఖ ద్వారా చుట్టుపక్కల గ్రామస్థులకు మొక్కలు పంపిణీ చేయడమేగాక మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తున్నారు. పంచగా మిగిలిన మొక్కలను ఠాణా ఆవరణలో నాటి, సంరక్షిస్తున్నారు.

రోజూ పోలీసులే ఉదయం, సాయంత్రం మొక్కలకు నీళ్లు పోస్తూ, కలుపు తీస్తున్నారు. ప్రస్తుతం ఠాణా ఆవరణలో గులాబీ, మల్లె, కనకాంబరం, లిల్లీలాంటి పూలమొక్కలతో పాటు వివిధ అలంకరణ మొక్కలు, సందర్శకులకు ఆహ్లాదం పంచుతున్నాయి. వేప, జామ, మామిడి, మునగ, నిమ్మ, దానిమ్మ పండ్ల చెట్లు కూడా ఏపుగా పెరిగి, చల్లని నీడనిసున్నాయి.

మొక్కలంటే చాలా ఇష్టం..

- సుధాకర్, ఎస్సై, ఈసుగాం



నాకు మొక్కలంటే చాలా ఇష్టం. నాటడం, పెంచడం హాబీ. ఠాణా పరిధిలోని వివిధ గ్రామాలకు వెళ్లినపుడు అక్కడ కనిపించిన మొక్కలను ప్రత్యేకంగా తెప్పించి, సిబ్బందితో కలిసి ఆవరణలో నాటుతున్నాం. సిబ్బంది కూడా మొక్కల పెంపకంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. వివిధ ఫిర్యాదుల కోసం వచ్చేవారు చెట్ల కింద సేదదీరుతున్నారు.

ఆహ్లాదకర వాతావరణం

- రాకేష్ మండల్, నజ్రుల్‌నగర్



పోలీస్‌స్టేషన్‌లో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పోలీస్‌స్టేషన్‌లో మొక్కలు పెంచడం వెనుక పోలీసుల కృషి ఎంతో ఉంది. ఇలాంటి ఠాణాను చుట్టుపక్కల మండలాల్లో చూడలేదు. ఈ పోలీస్‌స్టేషన్‌కు వెళితే అక్కడే కాసేపు ఉండిపోవాలనిపిస్తుంది.



ఈసుగాం పోలీస్ స్టేషన్‌లో పెంచిన వివిధ రకాల పూలు, అలంకరణ మొక్కలు

సూక్తి

ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విద్యార్థిగానే ఉండు. అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళుతుంది.

- సర్వేపల్లి రాధాకృష్ణ

నవ్వుల్ నవ్వుల్

టీచర్ : మీ ఇంట్లో దొంగలు పడ్డారట కదా నిజమేనా!

వెంగళప్ప : అవును

టీచర్ : వాళ్లను చూసి నువ్వు భయంతో దాక్కున్నావట కదా.

వెంగళప్ప : నేను భయంతో దాక్కోలేదు.

టీచర్ : మరి!

వెంగళప్ప : మా ఇంట్లో విలువైన వస్తువులు ఏమీ లేకపోవడం మూలంగా దొంగలకు ముఖం చూపించడానికి సిగ్గేసింది.



జంతర్‌మంతర్

ఈ కింది పదాలను సరిచేయండి

1. వియంల ▸ ....
2. ప్రయంళ ▸ ....
3. నయంన ▸ ....

- పత్తిపాక అంకిత, కోరుట్ల

కొంటె ప్రశ్న

సముద్రం మధ్యలో ఏముంటుంది?



10,000 ఆమ్లెట్ ఫెస్టివల్



ఇంట్లో ఆమ్లెట్ రుచి చూడటం అందరూ చేసేదే. హోటల్‌కెళ్తే డబల్ ఎగ్ ఆమ్లెట్‌ను ఆర్డర్ చేస్తాం. కానీ ఏకంగా పది వేల కోడిగుడ్లతో ఆమ్లెట్ వేయడం ఎక్కడైనా చూశారా? బెల్జియంలోని మాల్‌మెడి పట్టణంలో నిర్వహించిన ఆమ్లెట్ ఉత్సవంలో అలా ఆమ్లెట్ వేశారు. కోడిగుడ్లలో ఫిప్రోనిల్ అనే విషపదార్థం ఉందంటూ వార్తలు రావడంతో ఆ భయాన్ని పోగొట్టేందుకు ఈ ఆమ్లెట్ ఉత్సవాన్ని నిర్వహించారు.

రోజూ గుడ్డు తినండి. ఆరోగ్యంగా ఉండండి అని టీవీల్లో చూస్తుంటాం. డాక్టర్లు సైతం కోడిగుడ్డు ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. అయితే యూరప్ దేశాల్లో నిర్వహించిన తనిఖీల్లో కోడిగుడ్లలో ప్రమాదకరమైన ఫిప్రోనిల్ అనే ఇన్‌సెక్టిసైడ్(పురుగులను చంపే రసాయన పదార్థం) ఉన్నట్లు తేలిందని వార్తలు వెలువడ్డాయి. యూరోపియన్ యూనియన్ ఫుడ్ సేఫ్టీ అలర్ట్ సిస్టమ్ ఈ విషయాన్ని ధృవీకరించింది. బెల్జియంతో పాటు నెదర్లాండ్, జర్మనీ వంటి దాదాపు 18 దేశాల్లో ఈ రకమైన రసాయనం ఉన్న గుడ్లు ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇది ఆ నోట ఈ నోట జనాల్లోకి పాకిపోయింది. దాంతో ప్రజలు గుడ్లు తినడం మానేశారు. అయితే యూరప్ దేశాల్లో ఉత్పత్తి అయ్యే గుడ్లతో ఎలాంటి ప్రమాదం లేదని, హాంకాంగ్ నుంచి కల్తీ గుడ్లు వచ్చి చేరాయని వ్యాపార వర్గాలు అంటున్నాయి. అయితే అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. ప్రజలు కొన్ని లక్షల గుడ్లను నాశనం చేశారు. ఫిప్రోనిల్ ఉండే అవకాశం ఉన్న గుడ్లన్నింటినీ సూపర్‌మార్కెట్లలో నుంచి తొలగించారు. ఈ దెబ్బకు దాదాపు 180 పౌల్ట్రీ పరిశ్రమలు మూతపడ్డాయి.



ఆమ్లెట్ ఫెస్టివల్‌తో మళ్లీ కళకళ

ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించేందుకు ఆమ్లెట్ ఫెస్టివల్‌ను వేదికగా చేసుకోవాలని నిర్ణయించాయి వ్యాపార వర్గాలు. ఆమ్లెట్ ఫెస్టివల్ నిర్వహించడం ఇదే మొదటిసారి కాదు. రెండు దశాబ్దాలుగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 'ఆమ్లెట్ ఫెస్టివల్‌ను 22 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఇది సంప్రదాయంగా వస్తోంది. ఇప్పుడు కోడిగుడ్లతో ప్రమాదం అని భయపడి ఫెస్టివల్ నిర్వహించకుండా ఉండలేం' అని బెల్జియంకు చెందిన ఒక కుటుంబం అభిప్రాయపడింది. నిర్వాహకులు సైతం వెనకంజ వేయకుండా ఆమ్లెట్ ఫెస్టివల్‌ను నిర్వహించారు.

ఆమ్లెట్ ఎలా వేశారంటే...!

ముందుగా నాణ్యమైన గుడ్లను వ్యాపారస్తుల నుంచి, సరఫరాదారుల దగ్గర నుంచి సేకరించారు. పట్టణంలోని సెంటర్‌లో కట్టెల పొయ్యి ఏర్పాటు చేశారు. 4 మీటర్ల వైశాల్యం ఉన్న ప్యాన్ పెట్టారు. అందులో కోడిగుడ్లను కొడుతూ బాగా కలియబెట్టారు. తరువాత ఆమ్లెట్‌లుగా వేస్తూ ఫెస్టివల్‌కు వచ్చిన వారందరికీ పంచారు. 'మా స్థానిక ఉత్పత్తులపై, మా సరఫరాదారులపై మాకు పూర్తి నమ్మకం ఉంది. మేం నిర్వహించిన ఆమ్లెట్ ఉత్సవానికి ఇంత మంది హాజరుకావడం కూడా ఆనందంగా ఉంది. ప్రజల్లో కొంత భయం మాట ఉన్న నిజం, అయితే ఇక్కడికి వచ్చిన వారి సంఖ్యను చూస్తే ముందున్నవి మంచి రోజులేనని అనిపిస్తోంది' అని కార్యక్రమానికి గ్రాండ్‌మాస్టర్‌గా పనిచేసిన గిల్లిస్ అన్నారు. గతంలోనూ బెల్జియంలో ఇలాంటి రూమర్ వ్యాపించింది. చికెన్, గుడ్లలో కార్సినోజన్‌గా పిలిచే డైఆక్సిన్ అనే విషపదార్థం ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. అప్పటి నుంచి ఏటా ఫెస్టివల్‌ను నిర్వహిస్తూ వస్తున్నారు.

జవాబులు

జంతర్‌మంతర్ : 1. విలయం 2. ప్రళయం 3. నయనం

జంబ్లింగ్ వర్డ్స్ : 1.FOUR 2.GEAR 3.WEAR

కొంటె ప్రశ్న : 'ద్ర' అక్షరం.

చుక్కలు కలపండి



టంగ్‌ట్విస్టర్స్

1. It's not the cough that carries you off,it's the coffin they carry you off in!
2. I wish you were a fish in my dish
3. Dust is a disk's worst enemy.
4. She said she should sit. , She said she should sit.



రంగులు వేయండి



దారి కనుక్కోండి



జంబ్లింగ్ వర్డ్స్

ఈ కింది పదాలను సరిచేయండి

1. UORF ▸ ....
2. RAGE ▸ ....
3. RWEA ▸ ....

- గుర్రాల సాయిసుధ, మెట్‌పల్లి

'ఆజీవక గ్రామీణ ఎక్స్‌ప్రెస్ యోజన' ముఖ్య ఉద్దేశం?

1. 2020, 2024, 2028 ఒలింపిక్స్‌ల్లో భారత ప్రమాణాల మెరుగుదలకు కావాల్సిన సూచనల నివేదికను కేంద్ర క్రీడల శాఖకు సమర్పించిన ఎనిమిది మంది సభ్యుల కమిటీలో లేనివారు?
ఎ) పుల్లెల గోపిచంద్ బి) వీరేన్ రస్కిన్హా
సి) మిల్కాసింగ్ డి) అభినవ్ బింద్రా
2. భారత సుప్రీంకోర్టు తదుపరి, 45వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఎంపికయ్యారు?
ఎ) జస్టిస్ ఎన్.వి.రమణ బి) జస్టిస్ దీపక్ మిశ్రా
సి) జస్టిస్ రంజన్ గగోయ్
డి) జస్టిస్ సంజన్ కిషన్ కాలే
3. కెన్యా అధ్యక్షుడిగా ఇటీవల తిరిగి ఎవరు ఎన్నికయ్యారు?
ఎ) ఊహూరు కెన్యాట్టా బి) డేనియల్ అరప్ మాయి
సి) జోమ్ కెన్యాట్టా డి) మవాయి కిబాకి
4. 2017 ఆగస్టు 11న ముప్పవరపు వెంకయ్య నాయుడు భారతదేశానికి ఎన్నో ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేశారు?
ఎ) 15 బి) 14 సి) 16 డి) 13
5. కేంద్ర సెన్సార్ బోర్డు నూతన చైర్మన్?
ఎ) ప్రసూన్ జోషి బి) విద్యాబాలన్
సి) పహలాజ్ నిహాలని డి) అదూర్ గోపాలకృష్ణన్
6. 2017లో లండన్ వేదికగా జరిగిన 'ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్' జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్‌కి చేరిన తొలి భారతీయుడు?
ఎ) నీరజ్ చోప్రా బి) దవిందర్‌సింగ్ ఖాంగ్
సి) వికాస్‌గౌడ్ డి) అనిల్‌కుమార్
7. ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం?
ఎ) ఆగస్టు 12 బి) ఆగస్టు 10
సి) ఆగస్టు 15 డి) ఆగస్టు 9
8. పర్యావరణ హానికరమైన 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ బ్యాగ్‌లను 'నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్' ఇటీవల ఏ ప్రాంతంలో నిషేధించింది?
ఎ) చెన్నై బి) బెంగళూరు సి) కోల్‌కతా డి) ఢిల్లీ
9. పేదలకు అతి తక్కువ ధరకు మందులను విక్రయించే 'ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన(పిఎంబిజెపై)' కేంద్రాలను 1000కి పైగా ఏర్పాటు చేయడానికి కేంద్రంతో ఇటీవల ఒప్పందం కుదుర్చుకొన్న రాష్ట్రం?
ఎ) బీహార్ బి) ఉత్తరాఖండ్
సి) ఉత్తరప్రదేశ్ డి) హర్యానా
10. 2017 నవంబరు 28న జరిగే 'ప్రపంచ భాగస్వామ్య సదస్సు'కు ఆతిథ్యమిస్తున్న నగరం?
ఎ) అహ్మదాబాద్ బి) కాన్పూర్
సి) మద్రాస్ డి) హైదరాబాద్
11. మసూమా ఎబ్టేకర్, మౌలావర్ధి అనే మహిళలు ఏ దేశానికి ఉపాధ్యక్షులుగా ఇటీవల నియమితులయ్యారు?
ఎ) ఇరాన్ బి) పాకిస్థాన్ సి) ఇరాక్ డి) జోర్డాన్
12. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నూతన చైర్మన్?
ఎ) షహర్యార్‌ఖాన్ బి) నజమ్ సేథి
సి) జహీర్ అబ్బాస్ డి) జావెద్ మియందాద్
13. కేంద్ర స్వయం సహాయక సంఘాల కార్యక్రమాల డిజిటలైజేషన్ కోసం 'ఈ-శక్తి' అనే కార్యక్రమం నిర్వహిస్తున్న సంస్థ?
ఎ) స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
బి) ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సి) రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా
డి) నేషనల్ బ్యాంక్ ఫర్ రూరల్ అండ్ అగ్రికల్చర్ డెవలప్‌మెంట్
14. 'BIMSTEC' కి సంబంధించి సరైనది?
ఎ) బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్
బి) 1997 జూన్ 6న ప్రారంభం
సి) సభ్యదేశాలు - బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, థాయ్‌లాండ్, భూటాన్, నేపాల్, శ్రీలంక డి) పైవన్నీ
15. 2017 ఆగస్టు 8న 'BIMSTEC' దేశాలు తమ తొలి విపత్తు నిర్వహణ విన్యాసాలను ఏ నగరంలో ప్రారంభించాయి?
ఎ) థింపు(భూటాన్)
బి) జయవర్ధనపుర కొట్టె(శ్రీలంక)
సి) న్యేపిడా(మయన్మార్)
డి) న్యూఢిల్లీ(ఇండియా)



ఎస్.మహిపాల్‌రెడ్డి
సీనియర్ ఫ్యాకల్టీ

16. అయోధ్య వివాదానికి సంబంధించి అన్ని కేసుల పరిశీలనకు సుప్రీం కోర్టు ఇటీవల నియమించిన ముగ్గురు జడ్జీల కమిటీకి నేతృత్వం వహిస్తున్నది?
ఎ) జస్టిస్ జాస్తి చలమేశ్వర్
బి) జస్టిస్ దీపక్ మిశ్రా
సి) జస్టిస్ కురియన్ జోసఫ్
డి) జస్టిస్ రోహింటన్ ఫాలి నారిమన్
17. 2017కి గాను UEFA సూపర్ కప్ ఫుట్‌బాల్ టోర్నీ విజేత?
ఎ) రియల్ మాడ్రిడ్ క్లబ్
బి) యునైటెడ్ మాంచెస్టర్స్ క్లబ్
సి) బార్సిలోన క్లబ్ డి) మిలాన్ క్లబ్
18. 2017 ఆగస్టులో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 'ప్రపంచ ఏనుగుల దినోత్సవం' సందర్భంగా 'గజయాత్ర' ప్రచార కార్యక్రమం ప్రారంభించింది. 'ఏనుగుల దినోత్సవం' ఎప్పుడు?
ఎ) ఆగస్టు 16 బి) ఆగస్టు 9
సి) ఆగస్టు 8 డి) ఆగస్టు 12

జి.కె. అండ్ కరెంట్ అఫైర్స్



19. అంగారక గ్రహంపై మేఘాల దృశ్యాలను చిత్రీకరించిన 'క్యూరియాసిటీ' రోవర్ ఏ దేశానికి చెందింది?
ఎ) జపాన్ బి) రష్యా సి) ఇండియా డి) అమెరికా
20. 2017 అక్టోబరు 19 నుంచి 29 వరకు రష్యా, భారత్ సంయుక్తంగా నిర్వహించనున్న సైనిక విన్యాసాలు?
ఎ) వరుణ బి) గరుడ సి) ఇంద్ర డి) మిత్రశక్తి
21. పదవికి రాజీనామా చేసిన గురుదీప్‌సింగ్ సప్పాల్ స్థానంలో నియమితులైన రాజ్యసభ టి.వి. నూతన సిఇఒ?
ఎ) సూర్యప్రకాశ్ బి) వెంపటి శశిశేఖర్
సి) శోభాసేన్ డి) మృదులాసిన్హా
22. 2017 ఆగస్టు 9, 10 తేదీల్లో 'ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్'ను నిర్వహించిన నగరం?
ఎ) బెంగళూరు బి) హైదరాబాద్
సి) అలహాబాద్ డి) కోల్‌కతా
23. 'భారత్-ఆసియాన్ దేశాల యువసదస్సు'కి ఆతిథ్యం ఇచ్చిన నగరం?
ఎ) భోపాల్(మధ్యప్రదేశ్)
బి) మాండలే(మయన్మార్)
సి) కంపాంగ్ చామ్(కంబోడియ)
డి) సిసిలి(ఇండోనేషియా)
24. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఇటీవల రూపొందించిన మూకీ(సంజ్ఞలు) భాషలో 'జనగణమన'కు దర్శకత్వం వహించింది?
ఎ) మధుర్ బండార్కర్ బి) అభిషేక్ చాబే
సి) గోవింద్ నిహలాని డి) అలంక్రిత్ శ్రీవాస్తవ్
25. 2017 ఆగస్టులో భారత కోస్ట్‌గార్డ్ దళం ప్రవేశపెట్టిన తీరగస్తీ నౌక?
ఎ) ఐఎన్ఎస్ మిత్ర బి) ఐఎన్ఎస్ మౌర్య
సి) ఐఎన్ఎస్ శౌర్య డి) ఐఎన్ఎస్ సుచిత్ర
26. 2017కి గాను 'ద హ్యూగో అవార్డు' పొందిన నవల 'ద ఒబిలిస్క్ గేట్' రచయిత?
ఎ) ఎన్.పి.ఉల్లేఖ్ బి) నోరా.కె.జెమిసిన్
సి) జేవియర్ మోరో డి) అనురాధ రాయ్
27. 2017 నవంబరులో జరగాల్సిన అండర్ 19 క్రికెట్ ఆసియా కప్ ఆతిథ్య వేదికను బెంగళూరు నుంచి ఎక్కడికి మార్చారు?
ఎ) శ్రీలంక బి) మలేషియా
సి) బంగ్లాదేశ్ డి) పాకిస్థాన్
28. కుష్టు వ్యాధి నివారణ కోసం పోరాడి ఇటీవల మరణించిన 'రూత్‌ఫా'ని ఏ దేశంలో మరో 'మదర్ థెరిసా'గా వ్యవహరిస్తున్నారు?
ఎ) పాకిస్థాన్ బి) కజకిస్థాన్
సి) శ్రీలంక డి) నేపాల్
29. కజకిస్థాన్ రాజధాని అస్తానా వేదికగా ముగిసిన ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన మహేశ్వరి చౌహాన్ ఏ క్రీడకు చెందిన వ్యక్తి?
ఎ) ఆర్చరీ బి) బాక్సింగ్ సి) టెన్నిస్ డి) షూటింగ్
30. 'దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన'లో భాగంగా కేంద్రం ప్రారంభించిన 'ఆజీవక గ్రామీణ ఎక్స్‌ప్రెస్ యోజన' ముఖ్య ఉద్దేశం?
ఎ) అసహాయ వర్గాలకు పెన్షన్ అందించడం
బి) వ్యవసాయ రంగంలో ఉచిత ట్రాక్టర్లు అందించడం
సి) గ్రామీణ ప్రాంతాల్లో రవాణా స్వయం సహాయక సంఘాలు నిర్వహించడం
డి) బ్యాంకింగ్ రంగంలో గ్రామీణ పరపతిని పెంచడం
31. ఎడిస్ ఈజిప్ట్ ద్వారా సంక్రమించే జికా వైరస్ క్యూలెక్స్ దోమల ద్వారా సంక్రమిస్తుందని ఏ దేశ శాస్త్రవేత్తల పరిశోధనలు వెల్లడించాయి?
ఎ) కెనడా బి) సెనెగల్ సి) పెరూ డి) బ్రెజిల్
32. SATH(సస్టైనయిబుల్ యాక్షన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ హ్యూమన్ క్యాపిటల్) కార్యక్రమంలో భాగంగా 'నీతి ఆయోగ్' ఆరోగ్య కార్యక్రమాలు అమలుచేస్తున్న మూడు రాష్ట్రాల్లో లేనిది?
ఎ) కర్ణాటక బి) అసోం సి) హర్యాన డి) ఉత్తరప్రదేశ్
33. SATH కార్యక్రమంలో భాగంగా 'నీతి ఆయోగ్' విద్య కార్యక్రమాలు అమలు చేస్తున్న మూడు రాష్ట్రాల్లో లేనిది?
ఎ) బీహార్ బి) ఒడిశా సి) జార్ఖండ్ డి) మధ్యప్రదేశ్
34. ఏ కార్యక్రమం 75 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా మోదీ నూతన భారత నిర్మాణం కోసం 'సంకల్ప్ సె సిద్ధి' అనే ప్రచారానికి పిలుపునిచ్చారు?
ఎ) చంపారన్ ఉద్యమం
బి) క్విట్ ఇండియా ఉద్యమం
సి) సహాయ నిరాకరణ ఉద్యమం
డి) శాసన ఉల్లంఘన ఉద్యమం
35. ఇటీవల గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ముగ్గురిలో లేనివారు?
ఎ) స్మృతి ఇరాని బి) అహ్మద్ పటేల్
సి) శంకర్ సింఘ్ వాఘేలా డి) అమిత్‌షా
36. ఇటీవల మరణించిన కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత అజ్మీర్ ఎం.పి. సన్వర్‌లాల్ జాట్ ఏ పార్టీకి చెందినవారు?
ఎ) నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి)
బి) భారతీయ జనతాపార్టీ(బిజెపి)
సి) ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్ఎల్‌డి)
డి) ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(ఐఎన్‌సి)
37. ఆసియా సొసైటీ నుంచి 2017కి గాను 'ఆసియా గేమ్ చేంజర్స్ అవార్డు'కి ఎంపికైనది?
ఎ) నరేంద్ర మోదీ బి) రవీంద్ర జడేజా
సి) జాక్ మా డి) దేవ్ పటేల్
38. 17 దేశాలు పాల్గొన్న 'హార్ట్ ఆఫ్ ఆసియా' 8వ సమావేశానికి 2017 ఆగస్టులో ఆతిథ్యం ఇచ్చిన నగరం?
ఎ) ఆస్తానా(కజకిస్థాన్) బి) ఇస్తాంబుల్(టర్కీ)
సి) బాకు(అజర్‌బైజాన్) డి) న్యూఢిల్లీ(ఇండియా)
39. ప్రపంచ యువజన దినోత్సవంగా ఆగస్టు 12ని ఐక్యరాజ్య సమితి ఎప్పటి నుంచి నిర్వహిస్తుంది?
ఎ) 2000 బి) 1975 సి) 2002 డి) 1989
40. భారత్‌లో తొలిసారి 'విపత్తు నిర్వహణ సంస్థ'ను రైల్వే శాఖ ఏ గ్రామంలో ఏర్పాటు చేస్తుంది?
ఎ) హెజ్జాల(బెంగళూరు) బి) బికనూర్(తెలంగాణ)
సి) యలమంచలి(ఆంధ్రప్రదేశ్)
డి) గుర్‌గామ్(హర్యాన)
41. 2016 గణాంకాల ప్రకారం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వెలువరించిన నివేదిక ప్రకారం 2021 నాటికి ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందనున్న నగరం?
ఎ) ఢిల్లీ(ఇండియా) బి) హనోయ్(వియత్నాం)
సి) టోక్యో(జపాన్) డి) ముంబై(ఇండియా)
42. యు ట్యూబ్‌కు పోటీగా 2017 ఆగస్టు 10న ఫేస్‌బుక్ ప్రారంభించిన చానల్?
ఎ) బీ మై ఐస్ బి) విర్గో సి) వాచ్ డి) లిటిల్ వండర్
43. ఒలింపిక్ పతకం సాధించే సత్తా కలిగిన క్రీడాకారుల సహాయం కోసం ప్రారంభించిన 'టార్గెట్ ఆన్ ఒలింపిక్ పోడియం'లో చోటు పొందిన అతి పిన్న వయస్కుడు(15 ఏళ్లు) శపథ్ భరద్వాజ్ ఏ క్రీడాకారుడు?
ఎ) బ్యాడ్మింటన్ బి) స్విమ్మింగ్
సి) బాక్సింగ్ డి) షూటింగ్
44. భారత్‌తో సహా 80 దేశాలకు వీసా రహిత ప్రవేశానుమతి ఇస్తున్నట్లు ప్రకటించిన దేశం?
ఎ) సౌదీఅరేబియా బి) టర్కీ సి) ఫిజి డి) ఖతార్

సమాధానాలు

		13) డి	21) బి	29) డి	37) డి
		14) డి	22) ఎ	30) సి	38) డి
1) సి	7) బి	15) డి	23) ఎ	31) డి	39) ఎ
2) బి	8) డి	16) బి	24) సి	32) సి	40) ఎ
3) ఎ	9) సి	17) ఎ	25) సి	33) ఎ	41) ఎ
4) డి	10) డి	18) డి	26) బి	34) బి	42) సి
5) ఎ	11) ఎ	19) డి	27) బి	35) సి	43) డి
6) బి	12) బి	20) సి	28) ఎ	36) బి	44) డి

ఉద్యోగాలు

ఎన్‌హెచ్ఎఐ

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్ఎఐ)- కాంట్రాక్ట్ ప్రాతిపదికన సైట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. **ఖాళీలు:** 18

కాంట్రాక్ట్ వ్యవధి: రెండేళ్లు

అర్హత: బిఇ/ బిటెక్(సివిల్) ఉత్తీర్ణతతోపాటు రోడ్ & హైవే వర్క్స్‌లో ఏడాది అనుభవం ఉండాలి.

వయసు: దరఖాస్తు నాటికి 30 ఏళ్లు ఉండాలి.

వేతనం: నెలకు రూ.50,000

దరఖాస్తు చేరేందుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 4

చిరునామా: Chief General Manager(Tech) & Regional Officer, Chennai
National Highways Authority of India Regional Office - Chennai
SRI Tower, 3rd Floor, DP - 34(SP), Industrial Estate, Guindy, Chennai, Tamil Nadu - 600032 **వెబ్‌సైట్:** www.nhai.org

ఆర్మీ వార్ కాలేజ్

మధ్యప్రదేశ్, మహౌలోని ఆర్మీ వార్ కాలేజ్ - కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. **ఖాళీలు:** 10

పోస్టులు: ఎల్‌డిసి 3, సివిలియన్ మోటార్ డ్రైవర్ 2, కుక్ 1, సూపర్‌వైజర్ 3, ఫాటిగ్‌మన్ 1

అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్/ ఇంటర్ ఉత్తీర్ణత + నిమిషానికి 30 పదాల టైపింగ్ వేగం+ ఏడాది అనుభవం ఉండాలి

వయసు: 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ద్వారా

దరఖాస్తు ఫీజు: రూ.50

దరఖాస్తు చేరేందుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 27

చిరునామా: The Presiding Officer, Civilian Direct Recruitment(Scrutiny of Applications) Board, Junior Command Wing, Army War College, Mhow, Madhya Pradesh - 453441

పప్పు ధాన్యాల ఉత్పత్తిలో భారతదేశ స్థానం?

భారతదేశ వ్యవసాయ రంగం

1. భారతదేశంలో సుమారు ఎంత శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉంది?
ఎ) 46 బి) 50 సి) 58 డి) 64
2. స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా ఎంత శాతం?
ఎ) 14 బి) 15 సి) 16.5 డి) 17.5
3. భారతదేశంలో ఎంత శాతం జనాభా పేదరికంలో ఉంది?
ఎ) 24 బి) 25 సి) 26 డి) 27
4. ఒక దేశ అభివృద్ధికి సరైన నిర్వచనం దేనితో తెలుస్తుంది?
ఎ) వ్యవసాయ రంగం బి) రవాణా రంగం
సి) స్థూల ఉత్పత్తి రంగం డి) తలసరి ఆదాయం
5. భారత ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా దేనిపై ఆధారపడి ఉంది?
ఎ) తయారీ రంగం బి) కార్పొరేట్ రంగం
సి) ప్రభుత్వ రంగం డి) వ్యవసాయ రంగం
6. 'ఆపరేషన్ ఫ్లడ్'కు పితామహుడు?
ఎ) నార్మన్ బొర్లాగ్ బి) ఎం.ఎస్. స్వామినాథన్
సి) డా. వర్గీస్ కురియన్ డి) విలియం గాండీ
7. భారతదేశంలో నూనె గింజల ఉత్పత్తి పెరగడానికి కారణం
ఎ) వైట్ రెవల్యూషన్ బి) ఎల్లో రెవల్యూషన్
సి) గ్రీన్ రెవల్యూషన్ డి) బ్రౌన్ రెవల్యూషన్
8. భారతదేశంలో అత్యధికంగా తేయాకును ఉత్పత్తి చేసే రాష్ట్రం?
ఎ) ఆంధ్రప్రదేశ్ బి) సిక్కిం
సి) అస్సోం డి) పశ్చిమ బెంగాల్
9. జాతీయ వ్యవసాయ బీమా పథకం ఎప్పటినుంచి అమల్లోకి వచ్చింది?
ఎ) 1997 అక్టోబరు బి) 1998 అక్టోబరు
సి) 1999 అక్టోబరు డి) 2000 అక్టోబరు
10. కింది వాటిలో ఖరీఫ్ పంట కానిది?
ఎ) జొన్న బి) మొక్క జొన్న
సి) వేరుశనగ డి) గోధుమ
11. కిందివాటిలో భారత జాతీయ ఆదాయాన్ని మదించే సంస్థ?
ఎ) ప్రణాళికా సంఘం
బి) జాతీయ డేటా సెంటర్
సి) జాతీయ గణాంక సంస్థ
డి) ఏదీకాదు
12. నేషనల్ శాంపిల్ సర్వే సంస్థను ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 1947 బి) 1948
సి) 1949 డి) 1950
13. దేశంలో అత్యధికంగా రబ్బరును ఉత్పత్తి చేసే రాష్ట్రం?
ఎ) పశ్చిమ బెంగాల్ బి) గుజరాత్
సి) ఉత్తరప్రదేశ్ డి) కేరళ
14. 'ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా' గ్రంథ రచయిత?
ఎ) అమర్త్యసేన్ బి) బిమల్ జలాన్
సి) అభిషేక్ నాయర్ డి) చేతన్ భగత్
15. కుద్రేముఖ్ ఇనుప ఖనిజ ఫీల్డ్ ఏ రాష్ట్రంలో ఉంది?
ఎ) కేరళ బి) తమిళనాడు
సి) గుజరాత్ డి) కర్ణాటక
16. కూరగాయల ఉత్పత్తిలో భారతదేశ స్థానం?
ఎ) మొదటి బి) రెండు 3) మూడు 4) నాలుగు



సందీప్ కంభంపాటి
సీనియర్ ఫ్యాకల్టీ

జనరల్ స్టడీస్ - ఇండియన్ ఎకానమీ



17. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో భారతదేశ స్థానం?
ఎ) మొదటి బి) రెండు
సి) మూడు డి) నాలుగు
18. నాబార్డ్‌ను ఎప్పుడు స్థాపించారు?
ఎ) 1980 బి) 1981 సి) 1982 డి) 1983
19. హరిత విప్లవం ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) 1964 - 65 బి) 1965 - 66
సి) 1966 -67 డి) 1967 - 68
20. ప్రధాన మంత్రి గ్రామోద్యమ యోజన ఎప్పుడు ప్రారంభమైంది?
ఎ) 1999 బి) 2000 సి) 2001 డి) 2002
21. కింది వారిలో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టాన్ని ఎవరు ప్రకటించారు?
ఎ) ప్రణబ్ ముఖర్జీ బి) మన్మోహన్ సింగ్
సి) చిదంబరం డి) అరుణ్ జైట్లీ
22. ప్రభుత్వ కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 1953 ఏప్రిల్ బి) 1998 ఆగస్టు
సి) 1991 జూలై డి) 1995 నవంబరు
23. కిసాన్ కాల్ సెంటర్లను ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 2000 జూలై బి) 2002 మార్చి
సి) 2004 మార్చి డి) 2004 జనవరి
24. మైక్రో ఇరిగేషన్ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
ఎ) 2002 మార్చి బి) 2004 మార్చి
సి) 2004 జనవరి డి) 2006 జనవరి
25. 2013- 14 లెక్కల ప్రకారం అత్యధికంగా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసిన రాష్ట్రం?
ఎ) మధ్యప్రదేశ్ బి) పంజాబ్
సి) ఉత్తరప్రదేశ్ డి) మహారాష్ట్ర
26. 2010 లెక్కల ప్రకారం భారతదేశంలో చెరువుల ద్వారా అత్యధిక భూమి సాగులో ఉన్న రాష్ట్రం?
ఎ) ఆంధ్రప్రదేశ్ బి) కర్ణాటక
సి) తమిళనాడు డి) ఉత్తరప్రదేశ్
27. జాతీయ ఆహార భద్రత పథకాన్ని ఏ కాలంలో ప్రారంభించారు?
ఎ) తొమ్మిదో పంచవర్ష ప్రణాళిక మధ్యలో
బి) పదో పంచవర్ష ప్రణాళిక చివరలో
సి) పదకొండో పంచవర్ష ప్రణాళిక మధ్యలో
డి) పదకొండో పంచవర్ష ప్రణాళిక చివరలో
28. 'రాష్ట్రీయ కృషి వికాస్ యోజన'ను ప్రకటించినవారు?
ఎ) నరేంద్రమోది బి) మన్మోహన్ సింగ్
సి) ఎ.బి. వాజపేయి డి) ఐ.కె. గుజ్రాల్
29. భారత్‌లో జనపనార సాగు, ఏ నదీ పరీవాహక ప్రాంతంలో ఎక్కువగా కేంద్రీకృతమైంది?
ఎ) గంగ బి) మహానది
సి) బ్రహ్మపుత్ర డి) గోదావరి
30. భారత్‌లో అతి పొడవైన సేద్య కాలువ?
ఎ) బకింగ్ హం బి) సర్వాంద్
సి) ఇందిరాగాంధీ డి) సట్లెజ్ - యమున
31. అత్యధికంగా పత్తిని ఉత్పత్తి చేసే రాష్ట్రం?
ఎ) మహారాష్ట్ర బి) మధ్యప్రదేశ్
సి) ఆంధ్రప్రదేశ్ డి) గుజరాత్
32. రబీ, ఖరీఫ్‌లే కాక వ్యవసాయ రంగంలోని మరో కాలం?
ఎ) జమాద్ బి) బరేసాతి సి) షరద్ డి) ఝుం
33. నేలకు ఎక్కువ నత్రజనిని అందించాలంటే ఏ పంటను పండించాలి?
ఎ) గోధుమ బి) ఆవాలు
సి) పొద్దు తిరుగుడు డి) చిరుధాన్యాలు
34. కింది వాటిలో ఏ పంటకు నల్ల రేగడి భూమి ఎక్కువగా అనుకూలించదు?
ఎ) పత్తి బి) గోధుమ
సి) వేరుశనగ డి) బంగాళదుంప
35. కింది వాటిలో వాణిజ్య పంట ఏది?
ఎ) వరి బి) గోధుమ
సి) చెరకు డి) జొన్నలు
36. కేరళలో ఎక్కువగా వినియోగించే వరి వంగడాన్ని ఉప్పునేలలో కూడా సాగుచేయవచ్చు. అయితే దాని పేరు?
ఎ) నీవారా బి) పొక్కలి సి) పొన్ని డి) సాంబ
37. పర్వత ప్రాంతాల్లో దేనిని ఎక్కువగా పండిస్తారు?
ఎ) వరి బి) తేయాకు
సి) వేరుశనగ డి) బంగాళదుంప
38. భారత్‌లో ఎక్కువగా ఉత్పత్తయ్యే కాఫీ రకం?
ఎ) ఓల్డ్ చిక్స్ బి) కూర్గే
సి) అరబిక్ డి) కెంట్స్
39. కేంద్రీయ వరి పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?
ఎ) బెంగళూరు బి) కాన్పూరు
సి) కోయంబత్తూరు డి) కటక్
40. ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో వ్యవసాయ రంగంలో రుణాత్మక వృద్ధి నమోదయింది?
ఎ) మూడో బి) రెండో
సి) ఏడో డి) తొమ్మిదో

సమాధానాలు

1) సి	7) బి	13) డి	19) సి	27) డి	35) సి
2) డి	8) సి	14) బి	20) బి	28) బి	36) బి
3) సి	9) సి	15) డి	21) ఎ	29) ఎ	37) బి
4) డి	10) డి	16) బి	22) బి	30) సి	38) సి
5) డి	11) సి	17) ఎ	23) డి	31) డి	39) డి
6) సి	12) డి	18) సి	24) డి	32) ఎ	40) ఎ
			25) సి	33) డి	
			26) సి	34) సి	

ఉద్యోగాలు

గెయిల్ ఇండియా

గెయిల్ ఇండియా లిమిటెడ్ - కింది విభాగాల్లో **ఎస్ 3 & ఎస్ 5** పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 151
విభాగాలు: ఎలక్ట్రికల్, ఫైనాన్స్ & అకౌంట్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, లేబొరేటరీ, మార్కెటింగ్, అఫిషియల్ లాంగ్వేజ్, స్టోర్స్ & పర్చేజ్
పూర్తి సమాచారం కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 15
వెబ్‌సైట్: www.gailonline.com

ఇండియన్ ఎయిర్ ఫోర్స్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఎఎఫ్)- **సూపరింటెండెంట్, స్టోర్ కీపర్** పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 95
పోస్టులు - ఖాళీలు: స్టోర్ సూపరింటెండెంట్ 55, స్టోర్ కీపర్ 40
అర్హత: సూపరింటెండెంట్‌కు డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. స్టోర్ కీపర్ పోస్టుకు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. రెండు పోస్టులకు స్టోర్ అకౌంట్స్ మెయింటైన్ చేయడంలో అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా
పరీక్ష కేంద్రం: ఢిల్లీ
ఆర్డినరీ పోస్టు ద్వారా దరఖాస్తు చేరేందుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 9
చిరునామా: Director PC(AHC), Air Head quarter, J Block, New Delhi - 110106
వెబ్‌సైట్: www.indianforce.nic.in

ఎఎహెచ్‌సి

అగ్రికల్చర్ & హార్టికల్చర్ కార్పొరేషన్- కింది పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 1600
పోస్టులు: డిస్ట్రిక్ట్ ఆఫీసర్(డేటా కలెక్షన్) 1182, డిస్ట్రిక్ట్ మేనేజర్ 197, ఎంఐఎస్ ఆఫీసర్ 197, ఏరియా మేనేజర్ 20, స్టేట్ హెడ్ 4
అర్హత: డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణులై ఉండాలి
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.700
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 2
వెబ్‌సైట్: www.aahc.org.in

వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్

వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్- కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
మొత్తం ఖాళీలు: 657
పోస్టులు - ఖాళీలు: మైనింగ్ సిర్దార్ 298, స్టాఫ్ నర్స్ 64, టెక్నీషియన్(రేడియోగ్రాఫర్ 1, పాథలాజికల్ 9, రిఫ్రాక్షన్/ ఆప్టోమెట్రీ 1), ఆడియొమెట్రీ టెక్నీషియన్ 4, జూనియర్ టెక్నీషియన్ (ఇసిజి/ ఇఇజి) 4, ఫార్మసిస్ట్ ట్రైనీ 2, ఓవర్సీర్ (సివిల్) 4, జూనియర్ టెక్నీషియన్ ఇన్‌స్పెక్టర్/ జూనియర్ కెమిస్ట్ 48, జూనియర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ 32, ట్రాన్స్‌లేటర్ ట్రైనీ 9, క్లర్క్ 139, స్టోర్ ఇష్యూ క్లర్క్ 31, అసిస్టెంట్ లోడింగ్ క్లర్క్ 11
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా/ ఇంటర్/ మెట్రిక్యులేషన్/ డిగ్రీ పాసై ఉండాలి
ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 30
వెబ్‌సైట్: www.westerncoal.nic.in

ఐఐఎం

విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)- కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
పోస్టులు: అకౌంటెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(జనరల్ అడ్మినిస్ట్రేషన్), జూనియర్ ఇంజనీర్, సీనియర్ లైబ్రరీ& ఇన్ఫో అసిస్టెంట్, స్టోర్ అండ్ పర్చేజ్ ఆఫీసర్
వెబ్‌సైట్: www.iimv.ac.in/careers

ఐజిఎన్‌టియు

ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ (ఐజిఎన్‌టియు)- ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
క్యాంపస్‌లు: అమర్‌కంటక్ క్యాంపస్ (యోగా డిపార్ట్‌మెంట్, కృషి విజ్ఞాన్ కేంద్ర ఐసిఎఆర్ ప్రాజెక్ట్, మోడల్ ట్రైబల్ స్కూల్), రీజనల్ క్యాంపస్ (మణిపూర్)(డిపార్ట్‌మెంట్ ఆఫ్ సోషియాలజీ, సోషల్ ఆంత్రపాలజీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్)
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 11
వెబ్‌సైట్: www.igntu.ac.in/recruitment.htm

ఇసిఐఎల్

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఇసిఐఎల్) - కింది పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది
పోస్టులు: ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(న్యూక్లియర్), జనరల్ మేనేజర్(ఆర్&డి), డిప్యూటీ జనరల్ మేనేజర్(కంపెనీ సెక్రటరీ), పర్చేజ్ మేనేజర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, పర్సనల్ ఆఫీసర్
వెబ్‌సైట్: http://careers.ecil.co.in

రైట్స్ లిమిటెడ్

రైట్స్ లిమిటెడ్ - కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
పోస్టులు: అడిషనల్ జనరల్ మేనేజర్ (సివిల్) 2, జాయింట్ జనరల్ మేనేజర్(సివిల్ 2, ఇ&ఎం ఎక్స్‌పర్ట్ 2), మేనేజర్(సోషియాలజీ, సోషల్ వర్క్) 1, అసిస్టెంట్ మేనేజర్(ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ 2, సోషియాలజీ / సోషల్ వర్క్ 2, ట్రాన్స్‌పోర్ట్ ప్లానింగ్ 4), సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (సివిల్) 1, డిప్యూటీ జనరల్ మేనేజర్(సివిల్) 1
పూర్తి వివరాలకు ఆగస్టు 26 నాటి ఎంప్లాయిమెంట్ న్యూస్ చూడవచ్చు
వెబ్‌సైట్: www.rites.com

HIT.. SUPERHIT.. నేడే చూడండి



శాంతి 70 - నారాయణగూడ 11.15,2.15,6.00,9.00

అర్జున్ 70 ఎ/సి - కూకట్‌పల్లి 11.30,2.30,6.30,9.30

రాజధాని కాంప్లెక్స్ - దిల్‌సుఖ్‌నగర్ 11.00,2.00,6.00,9.00

ప్రశాంత్ 70 - సికింద్రాబాద్ 11.00,2.00,6.00,9.00

SVC **మహాలక్ష్మి** కాంప్లెక్స్ - కొత్తపేట 11.00,2.00

రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి 11.15,2.15,6.15,9.15

సంపూర్ణ - వనస్థలిపురం 11.15,2.15,6.15,9.15

శ్రీదేవి - రామచంద్రాపురం 11.15,2.15,6.15,9.15

శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట 11.00,2.00,6.00,9.00

నాగేంద్ర ఎ/సి - కర్మన్‌ఘాట్ 12.00,3.00,7.00,10.00

రాజ్యలక్ష్మి ఎ/సి - ఉప్పల్ 11.00,2.00,6.00,9.00

రంగ ఎ/సి - జీడిమెట్ల 11.00,2.00,6.00,9.00

శారద - కాప్రా 11.00,2.00,6.00,9.00

శ్రీరామ - బహదూర్‌పుర 11.30,2.30,6.00,9.00

సంతోష్ - ఆబిడ్స్ 11.30,2.30,6.00,9.15

స్వప్న ఎ/సి - కాటేదాన్ 2.15,9.00

సత్యం ఎ/సి - అమీర్‌పేట 11.45,2.45,6.45,9.45

వైజయంతి - నాచారం 11.00,2.00,6.00,9.00

అలంకార్ - లంగర్‌హౌజ్ 11.00,2.00,6.00,9.00

సాయిరంగ - మియాపూర్ 11.00,2.00,6.00,9.00

విమల్ - బాలానగర్ 11.15,2.15,6.15,9.15

కళ్యాణి - బోయిన్‌పల్లి 11.00,2.00,6.00,9.00

శ్రీదేవి - చిలకలగూడ 11.15,2.15,6.15,9.15

సెన్సేషన్ ఇస్నోమ్నియ - ఖైరతాబాద్ 11.00,2.00

యాదగిరి - సంతోష్‌నగర్ 11.15,2.30,6.00,9.15

శివరంజని డీలక్స్ - ఇస్నాపూర్ 11.00,2.00,6.00,9.00

ముకుంద్ - మేడ్చల్ 11.00,2.00,6.00,9.00

ASIAN LAXMIKALA CINEPRIDE - మూసాపేట్ 11.00,2.15,6.00,9.15

ASIAN SPR MULTIPLEX KUKATPALLY - కూకట్‌పల్లి 10.40,1.40,7.15,10.40

ASIAN CINEMAS ATTAPUR అత్తాపూర్ 10.30,1.30,4.30,7.30,10.30

ASIAN RADHIKA MOVIEPLEX KAPRA కాప్రా 10.40,1.25,4.30,10.30

ASIAN SHIVA GANGA దిల్‌సుఖ్‌నగర్ 11.15,6.00

ASIAN CINE SQUARE UPPAL - ఉప్పల్ 10.45,1.25,4.30,7.40,10.25,10.40

PRASADS ఎన్.టి.ఆర్ గార్డెన్స్ - 9.00,11.00, 12.00,5.00,5.15,7.45,10.30,10.45

PVR CINEMAS INORBIT MALL 10.20,11.25,1.30,4.40,7.50,11.00

PVR CINEMAS RK COMPLEX ఎ/సి - 10.00,4.10,7.40,11.10

PVR CINEMAS CENTRAL MALL 10.10,1.20,4.20,7.50,11.00

PVR CINEMAS FROUM MALL 10.20,11.30,12.40,1.30,4.40,5.15,7.50,10.20,11.00

INOX GVK 10.00,11.00,1.10,4.20,7.30,10.00,10.40

INOX 10.00,1.00,4.05,7.10,10.15

BIG Cinemas AMEERPET 10.00,1.00,4.10,7.15,10.25

BIG Cinemas SHAMEERPET ఎ/సి - 10.00,1.00,7.10,10.20

Cinépolis KUKATPALLY 10.00,1.05,4.10,5.00,7.15,10.20

Cinépolis CCPL - MALKAJGIRI 10.00,1.05,4.10,7.15,8.00,10.20

Cinépolis ATTAPUR 10.00,11.00,1.05,4.10,7.15,10.20,11.00

TIVOLI SECUNDERABAD ఎ/సి - 10.40,1.50,4.40,10.50

Cine Planet కోంపల్లి 10.20,1.30,4.20,7.15,10.30

MIRAJ CINEMAS 10.50,1.50,8.00,11.00

T ఇసిఐఎల్ క్రాస్ రోడ్స్ 2.00,6.15,9.00

BVK MULTIPLEX L.B.NAGAR 10.45,1.45,4.45,10.30

ASIAN CINEMAS - హన్మకొండ 10.30,4.25,10.15

GEETHA ASIAN - నిజామాబాద్ 10.40,1.30,7.40,10.30

- వరంగల్ 9.50,12.55,1.00,4.05,7.15,10.15,10.25

SVC **ప్రతిమ** - కరీంనగర్ 1.50,4.40

SUPERHIT.. నేడే చూడండి



సంధ్య 70 ఎంఎం ఎ/సి- ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.00,2.00,6.00,9.00

SVC CINEMAS మహాలక్ష్మి కాంప్లెక్స్ ఎ/సి - కొత్తపేట 6.00,9.00

తారకరామ ఎ/సి - కాచిగూడ 11.15,2.15,6.00,9.00

భ్రమరాంబ ఎ/సి- కూకట్‌పల్లి 11.15,2.30,6.15,9.30

రాజధాని కాంప్లెక్స్ - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15

వెంకటాద్రి 70 ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15

PRASADS 9.00,11.45,2.30,5.00,8.15,11.00
PVR CINEMAS INORBIT MALL 10.30,1.35,4.20,7.05,10.10
PVR CINEMAS RK COMPLEX బంజారాహిల్స్ - 10.25,4.05,11.00
PVR CINEMAS CENTRAL MALL 10.55,2.00,4.25,7.15,10.25
PVR CINEMAS FROUM MALL 10.20,11.35,1.25,4.30,7.35,10.40
INOX GVK One Mall 10.05,1.10,4.10,7.15,10.20
INOX M.P. Mall - 9.50,12.50,4.20,7.20,10.20
BIG Cinemas AMEERPET - 10.30,4.30,7.40,10.30
BIG Cinemas SHAMEERPET శామీర్‌పేట్ - 10.20,4.20,10.40
Cinépolis KUKATPALLY - 10.30,1.30,4.30,7.30,10.30
Cinépolis CCPL - MALKAJGIRI - 10.30,1.30,4.30,7.30,10.30
Cinépolis ATTAPUR - 10.10,1.10,4.10,7.10,10.10
ASIAN SPR MULTIPLEX KUKATPALLY 10.25,4.20,7.40,10.20
ASIAN CINEMAS ATTAPUR 10.25,1.20,1.40,4.15,7.15,10.15
ASIAN RADHIKA MOVIEPLEX KAPRA 10.30,4.20,7.20,10.20
ASIAN CINE SQUARE UPPAL 10.40,1.40,1.45,4.40,7.25,10.40
Cine Planet 10.35,1.15,4.30,7.20,10.15
MIRAJ CINEMAS - దిల్‌సుఖ్‌నగర్ 10.40,1.30,7.30,10.20
T ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్ 11.15,2.15,6.00
BVK MULTIPLEX L.B.NAGAR 10.45,4.15,7.15,10.15
ASIAN CINEMAS 10.40,1.40,4.35,4.45,7.30,10.25
GEETHA ASIAN 10.35,1.25,4.20,7.20,10.20
SVC CINEMAS కరీంనగర్ - 11.15,7.40,10.25
S2 CINEMAS 9.40,10.00,12.40,3.50,6.55,10.00

లక్ష్మీకళ ఎ/సి - మూసాపేట 11.15,2.45,6.15,9.45
టివోలి ఎక్స్‌ట్రీమ్ - సికింద్రాబాద్ 10.45,1.30,4.40,7.50,10.50
సినీటౌన్ - మియాపూర్ 11.15,2.15,6.15,9.15
గంగ ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్ 11.00,2.15,6.15,9.00
షా 70 ఎ/సి - చింతల్ 11.15,2.30,6.15,9.30
కుమార్ 70 - కాచిగూడ 11.00,2.00,6.00,9.00
రాఘవేంద్ర - మల్కాజ్‌గిరి 11.152.15,6.15,9.15
గోకుల్ - ఎర్రగడ్డ 11.15,2.15,6.15,9.15
శ్రీలత - రామచంద్రాపురం 11.15,2.15,6.15,9.15
శ్రీనివాస - ఉప్పల్ 11.00,2.00,6.00,9.00
అంబ - మెహిదీపట్నం 11.30,2.30,6.30,9.30
సూపర్ - బాలాపూర్ 11.00,2.00,6.00,9.00
ఆరాధన - తార్నాక 11.00,2.00,6.00,9.00

స్వప్న - ఆబిడ్స్ 11.15,2.15,6.15,9.15
రుక్మిణి - పటాన్‌చెరు 11.00,2.00,6.00,9.00
శ్రీసాయిపూజ - సూరారం 11.30,2.30,6.30,9.30
స్వప్న 35 ఎ/సి - కాటేదాన్ 11.15,2.15,6.00
సంతోష్ ఎ/సి - ఇబ్రహీంపట్నం 11.00,2.00,6.00,9.00
వెంకటసాయి - కీసర 12.00,3.00,7.00,10.00
లక్ష్మి - శంషాబాద్ 11.00,2.00,6.00,9.00

రేపటి నుండి:
శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట్
జగదాంబ - ఘట్‌కేసర్
విమల్ - బాలానగర్
కృష్ణ సినిమా - నాగారం
శ్రీదేవి - చిలకలగూడ
శ్రీప్రేమ - తుక్కుగూడ
లక్ష్మీ కళామందిర్ - అల్వాల్
సెలక్ట్ - మచ్చబొల్లారం
కృష్ణ సినిమా - అలియాబాద్
జ్యోతి - ఐడిఏ బొల్లారం
ముకుంద్ - మేడ్చల్

రేపే బ్రహ్మాండమైన విడుదల



దేవి 70 ఎంఎం ఎ/సి - ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.00,2.15,5.45,9.15

Enjoy 4k Digital Projection & Dolby Atmos Sound System


మహాలక్ష్మి 70 ఎంఎం ఎ/సి - కొత్తపేట్ 11.00,2.00
శివపార్వతి 70 ఎంఎం ఎ/సి - కూకట్‌పల్లి 11.15,2.15,6.15,9.15
వెంకటాద్రి 70 ఎంఎం ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15

లక్ష్మీకళా సినీప్రైడ్ - మూసాపేట 11.15,2.30,9.30
టివోలి ఎక్స్‌ట్రీమ్ - సికింద్రాబాద్ 1.50,4.30,7.10
సినీటౌన్ - మియాపూర్ 11.30,6.30,9.30
శివగంగా మల్టీప్లెక్స్ ఎ/సి - గడ్డిఅన్నారం
షెహన్ షా - హెచ్ఎంటి చింతల్ 11.30 AM
స్వప్న ఎ/సి - అబిడ్స్ 11.30,2.30,6.00,9.00
గోకుల్ - ఎర్రగడ్డ 11.15,2.15,6.15,9.15
సెన్సేషన్ సన్‌షైన్ - ఖైరతాబాద్ 11.00,2.00,6.00,9.00

PRASADS ఎన్.టి.ఆర్ గార్డెన్ 1.00,3.30,8.15,10.45
PVR - మాదాపూర్ 11.35,2.20,7.35,10.20
PVR - బంజారాహిల్స్ 1.50,7.45,11.00
PVR ఎ/సి - పంజాగుట్ట 4.55,7.40,10.20
PVR - కూకట్‌పల్లి 11.10,1.50,5.00,7.35,10.50
INOX జి.వి.కె. మాల్ - బంజారాహిల్స్
INOX ఎం.పి మాల్ ఎ/సి - కాచిగూడ
Cinemax ఎ/సి - అమీర్‌పేట్ 11.00,1.50,7.40
Cinemax ఎ/సి - శామీర్‌పేట్ 1.50,7.40
Cinépolis ఎ/సి - కూకట్‌పల్లి 11.40,2.15,7.50
Cinépolis - మల్కాజ్‌గిరి 11.00,2.20,7.55,10.45
Cinépolis - అత్తాపూర్ 11.10,2.00,7.35
Cine Planet ఎ/సి - కొంపల్లి 10.50,4.00,7.40
మీరజ్ - దిల్‌సుఖ్‌నగర్ 11.40,2.20,7.40
ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్ 11.15,2.15,9.15
ASIAN సినీస్క్వేర్ - ఉప్పల్ 11.00,4.50,7.50
ASIAN జిపిఆర్ - కూకట్‌పల్లి 10.50,4.50
ASIAN ఎంక్యూబ్ - అత్తాపూర్ 4.40,10.40
ASIAN RADHIKA రాధిక ఎ/సి - కాప్రా 1.50,7.40
MULTIPLEX విజయలక్ష్మి ఎ/సి - ఎల్.బి.నగర్
ASIAN శ్రీదేవిమాల్ ఎ/సి - హన్మకొండ
GEETHA ASIAN ఉషాప్రసాద్ ఎ/సి - నిజామాబాద్
SVC ప్రతిమ ఎ/సి - కరీంనగర్

జెమిని కాంప్లెక్స్ ఎ/సి - వరంగల్
ఆదిత్యా 70 ఎంఎం ఎ/సి - ఖమ్మం
సాయికృష్ణ ఎ/సి - కరీంగనగర్
శ్రీనివాస - మహబూబ్‌నగర్
దేవి 70 ఎంఎం ఎ/సి - నిజామాబాద్
కృష్ణప్రియ 70 ఎ/సి - కోదాడ
దుర్గా కళామందిర్ - జగిత్యాల
విశ్వరూప ఎ/సి - కొత్తగూడెం

రేపే బ్రహ్మాండమైన విడుదల



శ్రీమయూరి

70 - ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.00,2.00,6.00,9.00
అంజలి - సికింద్రాబాద్ 11.15,2.15,6.15,9.15
జ్యోతి 70 ఎంఎం ఎ/సి - ఐడిఎ బొల్లారం
లక్ష్మీకళా - మూసాపేట్
సినీస్క్వేర్ ఎ/సి - ఉప్పల్
సినీప్లానెట్ ఎ/సి - కొంపల్లి
ఎంక్యూబ్ - అత్తాపూర్

వెంకట్రామా - వరంగల్
రాజా డీలక్స్ - కరీంనగర్
బృందావన్ - వనపర్తి
మహేశ్వరి - మహబూబ్‌నగర్
కృష్ణ ఎ/సి - సత్తుపల్లి
పవన్ ఎ/సి - నిజామాబాద్
సాయికృష్ణ - కోదాడ
అలంకార్ - సూర్యాపేట
శ్రీనివాస - ఆమన్‌గల్
లక్ష్మీ ఎ/సి - శంకర్‌పల్లి
భువనేశ్వరి - ఐజా
కిన్నెరసాని - ఖమ్మం
శ్రీనివాస - తాండూర్

Contact Nos. 9391013613 / 9849051354


రేపే బ్రహ్మాండమైన విడుదల



స్వప్న 35 ఎ/సి - అబిడ్స్ 11.30,2.30,6.00,9.15
అంజలి - సికింద్రాబాద్ 11.15,2.15,6.15,9.15
లక్ష్మీకళ సినీప్రైడ్ మల్టీప్లెక్స్ - మూసాపేట్
రాఘవేంద్ర కాంప్లెక్స్ ఎ/సి - మల్కాజ్‌గిరి

PRASADS PVR INOX Cinemax Cinemax Cinépolis Cinépolis Cinépolis Cine Planet ASIAN ASIAN ASIAN ASIAN Cinetown MULTIPLEX ASIAN ASIAN GEETHA ASIAN

Contact - 9296509333



అంజలి - సికింద్రాబాద్

PVR ఎ/సి - కూకట్‌పల్లి
Cinépolis ఎ/సి - కూకట్‌పల్లి
Cinemax ఎ/సి - అమీర్‌పేట్
Cine Planet ఎ/సి - కొంపల్లి
అలంకార్ - సూర్యాపేట
లక్ష్మి ఎ/సి - శంకరంపేట్
తిరుమల ఎ/సి - గజ్వేల్
శ్రీనివాస - ఆమన్‌గల్
విశ్వరూప - కొత్తగూడెం
రాజా డీలక్స్ - కరీంనగర్
ASIAN శ్రీదేవి - హన్మకొండ
GEETHA ASIAN గీతా - నిజామాబాద్

త్వరలో:

వెంకటేశ్వర ఎ/సి - మర్రిపెడ
వెంకటేశ్వర - తిరుమలగిరి



సప్తగిరి - ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.00,2.00,6.00,9.00
సెన్సేషన్ ఇన్‌సోమ్నియా- ఖైరతాబాద్ 7.00,10.00
షమా సినిమా - జహనుమా 11.45,2.45,6.00,9.00
ప్రియా - మల్లేపల్లి 12.00,3.00,6.30,9.30
యాకుత్ మహల్ - యాకుత్‌పుర 12.00,3.00,6.30,9.30

Cinépolis 10.10,2.05,4.35,7.25,11.00
Cinépolis 10.00,1.15,4.20,7.30,10.45
Cinépolis 9.45,3.30,5.10,7.40,9.50,10.50
TIVOLI 1.45,7.45,10.45
Cine Planet 1.40,10.35
మీరజ్ - దిల్‌సుఖ్‌నగర్
ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్
ASIAN 10.35,4.35,10.35
ఎ/సి - 2.30,9.20
ASIAN ఎ/సి - 4.20
ASIAN ఎ/సి - 1.40,7.40
ASIAN RADHIKA - కాప్రా 4.20PM

రామకృష్ణ

MUKTA A2 CINEMAS
35 - అబిడ్స్ 11.30,2.30,6.00,9.15

వెంకటరమణ

మెగాప్లెక్స్ - కాచిగూడ 11.30,2.30,6.00,9.15
PRASADS 10.30,1.30,4.30,7.30,10.45
PVR 10.40,1.00,4.10,7.30,10.50
PVR 10.10,7.20,11.10
PVR 10.05,1.00,4.30,7.30,11.00
PVR 10.05,11.20,1.00,4.20,7.40,11.00
INOX 10.10,2.10,3.40,6.55,10.10
INOX 10.10,1.10,3.50,7.00,10.10
Cinemax 10.10,1.15,7.20,10.40
Cinemax 10.10,4.20,7.30
Cinetown ఎ/సి - 11.30,6.30
S2 సినిమాస్ - వరంగల్ 1.15,615
శ్రీకృష్ణ - మహబూబ్‌నగర్
తిరుమల - నిజామాబాద్



కిలిమంజారో పర్వతంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్న గిరిజన విద్యార్థులు (ఇన్‌సెట్‌లో భీం చిత్రపటంతో మల్లేష్)

సత్తాచాటిన గిరిపుత్రుడు

● కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన జిల్లా విద్యార్థి

బెజ్జూరు : కుమరం భీం జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థి ప్రపంచంలో ఎత్తయిన పర్వతాల్లో ఒక్కటైన ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. బెజ్జూరు మండలంలోని రెబ్బెన గ్రామానికి చెందిన నాయిని మల్లేష్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గురుకుల విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్నాడు. భువనగిరి పట్టణంలోని రాక్ క్లైంబింగ్ స్కూల్‌లో శిక్షణ పొందిన నాయిని మల్లేష్ టాంజానీయ దేశంలో సముద్ర మట్టానికి 5895 మీటర్ల ఎత్తున ఉన్న ఈ పర్వతాన్ని అధిరోహించడంతో పాటు వంద అడుగుల పొడవైన భారత దేశ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించాడు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, కుమరం భీం, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చిత్రపటాలను పర్వతంపై ప్రదర్శించాడు.

● 15 మందితో పర్వతారోహణ...

ఈనెల 8న వివిధ ప్రాంతాలకు చెందిన 15 మంది సభ్యులతో కిలిమంజారో పర్వతారోహణ ప్రారంభించారు. 10న కిలిమంజారో నేషనల్ పార్కుకు చేరుకొని పర్వతారోహణ చేయగా, 15 మంది సభ్యుల్లో 13 మంది పర్వతాన్ని అధిరోహించారు. ప్రధాన శిక్షకుడు శేఖర్ బాబు నేతృత్వంలో భువనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్‌లో శిక్షణ పొంది రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి పర్వతారోహణలో ఏ గ్రేడ్ సర్టిఫికేట్‌తో గుర్తింపు పొందారు. ఈనెల 14న కిలిమంజారో శిఖరాన ఉన్న ఉహూరుకు చేరుకొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు.

● పేదరికంలో ఉన్నప్పటికీ...

బెజ్జూరు మండలంలోని రెబ్బెన గ్రామానికి చెందిన అర్జయ్య, పున్నక్కల కుమారుడు నాయిని మల్లేష్ పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నాడు. రోజూ కూలిపని చేస్తే తప్ప పూటగడవని పరిస్థితి ఆ కుటుంబానిది. అయినప్పటికీ నలుగురిలా కాకుండా ఏదైనా చేయాలి అన్న తపనతో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు.

ఘనంగా శ్రీకృష్ణ భగవాన్ ఉత్సవాలు

- సామూహిక అభిషేకం చేపట్టిన భక్తులు
- లక్ష పుష్పార్చనం
- 108 రకాల నైవేద్యం సమర్పణ
- స్వామి వారికి భక్తుల ఊయల సేవ
- కోలాటం వేసిన సత్సంగం సభ్యులు

శ్రీరాంపూర్: శ్రీరాంపూర్‌లోని ఆర్కె-6 కృష్ణకాలనీలోని గీతా ప్రశాంతి నిలయంలో కృష్ణాష్టమిని పురస్కరించుకుని శ్రీ కృష్ణ భగవాన్ ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురూజీ దాసరి రాజేశం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 5గంటల నుంచి నగర సంకీర్తన, 6గంటలకు శ్రీ మురళీకృష క్షీరాభిషేకం చేపట్టారు. 8గంటలకు శ్రీ విష్ణు సహస్ర పారాయణం, 9గంటలకు 54మందితో సామూహిక కృష్ణ పూజలు, అభిషేకం, లక్ష పుష్పార్చనలు జరిగాయి. మధ్యాహ్నం 1గంటకు తీర్థ ప్రసాద వితరణ, అన్న ప్రసాద వితరణ చేపట్టారు. సాయంత్రం 5గంటలకు 108రకాల మధుర పదార్థాలు స్వామి వారికి సమర్పించారు. సాయంత్రం 6గంటలకు ఓంకార ప్రార్థన, 11వ అధ్యాయం గీతా పారాయణం, ప్రవచనాలు నిర్వహించారు. రాత్రి 10గంటల నుంచి 11:45వరకు సామూహిక కోలాట భజనలు, రాత్రి 12గంటలకు శ్రీ కృష్ణుని జననం, గోకులానికి ప్రయాణం, ఊయల సేవ, రాత్రి 1గంటలకు నుంచి ఉదయం 6గంటల వరకు జాగరణ భజనలు నిర్వహించారు. అలాగే సాయంత్రం 4గంటలకు ఉట్టి కొట్టే కార్యక్రమం, 6గంటల నుంచి 8గంటల వరకు గీతా పారాయణం, బహుమతుల ప్రదానం, తీర్థ ప్రసాద వితరణ ఉంటుందని నిర్వహకులు చెప్పారు. కార్యక్రమంలో గురువులు జేపీ. విఠల్, భక్త రాజేశం, కార్యవర్గ సభ్యులు డీడీ.ప్రసాద్, మల్లేష్, రాంబాబు, వెంకటేశం, రాజమౌళి, లక్ష్మినారాయణ,రాంచందర్, ప్రచార కార్యదర్శి సారయ్య తదితరులు పాల్గొన్నారు.



చిన్ని కృష్ణుడిని గోకులానికి తీసుకు వెళుతున్న భక్తులు

శ్రీకృష్ణుడికి ఊయల సేవ నిర్వహిస్తున్న మహిళలు





కోలాటం ఆడుతున్న సత్సంగం సభ్యులు



జెండాగూడలో మార్గోళ్లపై నడుస్తున్న బాలురు

గ్రామాల్లో మార్గోళ్ల సందడి

ఆసిఫాబాద్: మండలంలోని పలు గ్రామాల్లో మార్గోళ్లతో చిన్నారులు సందడి చేస్తున్నారు. శ్రావణ మాసం ప్రారంభం నుంచి పొలాల అమావాస్య రోజు వరకు మార్గోళ్లను తయారు చేసి వాటిపై చిన్నారులు తిరుగుతూ సందడి చేస్తారు. అమావాస్య తెల్లవారు రోజున బడగ పండుగ నిర్వహించిన అనంతరం మార్గోళ్లను సమీప వాగుల్లో నిమజ్జనం చేస్తారు. ఈ సందర్భంగా మండలంలోని జెండాగూడ, ఎల్లారం, సాలెగూడ, ఈదులవాడ, చీలాటిగూడ తదితర గ్రామాల్లో చిన్నారులు మార్గోళ్లపై సందడి చేస్తున్నారు.

మీజిల్స్ రూబెల్లా ప్రచార పోస్టర్లపై 'ఉట్నూర్' చిత్రాలు

ఉట్నూర్: ప్రపంచ ఆరోగ్యసంస్థ, యునిసెఫ్ ఆధ్వర్యంలో గురువారం నుంచి ప్రారంభించనున్న మీజిల్స్ రూబెల్లా ప్రచార పోస్టర్లపై 'ఉట్నూర్' ఫొటోలు ముద్రించ డం విశేషం. 'ఒకే టీకాతో రెండు వ్యాధులను నివారిద్దాం' అనే నినాదంతో ప్రభుత్వం ఈ పోస్టర్లు రూపొందించగా, ఉట్నూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థుల ఫొటో, లక్కారం అంగన్‌వాడీ కేంద్రంలో సర్పంచు మర్సుకోల తిరుపతి, డీడీఎంహెచ్‌వో డాక్టర్ వసంత్‌రావు, అంగన్‌వాడీ టీచర్ పద్మ ఆధ్వర్యంలో వేసిన పల్స్‌పోలియో కార్యక్రమం ఫొటో ఉండడంపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతున్నది.



లక్కారం అంగన్‌వాడీ కేంద్రంలో పోలియో చుక్కలు వేస్తున్న చిత్రం

సీఐటీయూ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

యైటింక్లయిన్‌కాలనీ: సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను బుధవారం ఓసీపీ-3 కృషిభవన్‌లో యూనియన్ నాయకు లు ఆవిష్కరించారు. ఈసందర్భంగా డివిజన్ కార్యదర్శి ఉల్లి మొగిలి మాట్లాడారు. బొగ్గు పరిశ్రమల కార్మికులపై ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నట్టు పేర్కొన్నారు. 10వ వేతన ఒప్పందం ఆలస్యం కావడం, ప్రతి మూడేళ్లకు ఒకసారి పెరగాల్సిన పెన్షన్‌ను 1998 నుంచి పెంచకపోవడం వంటి కారణాలతో కార్మిక వర్గం నష్టపోతున్నట్టు మొగిలి తెలిపారు. బొగ్గు బ్లాక్‌లను ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పడంతో వాటి భవిష్యత్తు ప్రశ్నార్థకం కానున్నట్టు పేర్కొన్నారు. ఈనెల 21, 22 తేదీల్లో గోదావరిఖనిలో జరగనున్న రాష్ట్ర మహాసభల్లో ప్రస్తుతం కార్మికవర్గం ఎదుర్కొంటున్న సవాళ్ళు, హక్కుల సాధనకు అనుసరించాల్సి న వ్యూహాలపై చర్చించనున్నట్టు తెలిపారు.ఈకార్యక్రమంలో ఎస్ వెంకన్న, శంకర్, రాజేషం, భూమయ్య, లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.